Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 3, no. 12

(Sept. 22, 1943)

బెజవాడ, 1943

Record no. 683

Prajāśakti

Vol. 3, no. 12

(Sept. 22, 1943)

Bejavāḍa, 1943

Record no. 683

0-2-0 Regd. No. M. 4486

ప్రజాశక్తి

భారత కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి 3 సంచిక 12 | : సంపాదకవర్గం : మద్దుకూరి చంద్రశేఖరరావు (సం) కంభంపాటి సత్యనారాయణ ★ పుచ్చలపల్లి సుందరయ్య తుమ్మల వెంకటరామయ్య చలసాని వాసుదేవరావు | బుధవారం 22-9-43



గో బెల్సు గోల

ఐక్యతా వాంఛలో ముస్లింలు ఎవరికీ వెనుదీయరు

కలకత్తాలో, ముస్లింలీగ్ దినపత్రిక "అజాద్" కార్యాలయంలో, ఈస్ట్ పాకిస్తాన్ రినైజాన్స్ సొసైటీ ఆధ్వర్యాన ఇటీవల ఒక మీటింగు జరిగింది. హిందువులు, ముస్లింలు, లీగ్ సభ్యులు, కమ్యూనిస్టులు, అభ్యుదయ రచయితలు ఇలా అనేక పక్షాలవారు పాకిస్తాన్‌పై చర్చించడానికి వచ్చారు. ఈ మీటింగులో తేలిన సారాంశం ఏమిటి? విభిన్న రాజకీయ దృక్పథాలు కల్గినా, రోజురోజుకూ ఐక్యమవుతున్న వీరు, దేశాన్ని జాతీయ సంక్షోభం నుండి కాపాడి, ముందుకు గొంపోవగలరని తేలుతుంది.

ప్రొఫెసర్ గోపాల్ హాల్దారు ముఖ్య వక్త. వివిధజాతుల స్వయంనిర్ణయ హక్కు ఎలా న్యాయమైన ప్రజాస్వామిక హక్కో అతడు విశదీకరించాడు. సామ్రాజ్యవాదులు "పాకిస్తాన్" "అఖండ హిందూస్తాన్" నినాదాలతో ప్రజల్ని ఎలా గందరగోళపరచుతున్నారో అతడు తెలియజేశాడు. అందుచే హిందువులలోను, కాంగ్రెసు వాదులలోనూ సాధారణంగా ఒక అభిప్రాయం ఏర్పడిందనీ, పాకిస్తాన్ అంటే సామ్రాజ్యవాదుల పన్నాగం అనే అపోహ వ్యాపించిందనీ, చెప్పాడు.

గోపాల్‌హాల్దార్ తర్వాతమాటాడిన ముస్లింలందరూ, ఈ అనుమానానికి తావులేదని ఖచ్చితంగా మాట్లాడారు. హబిబుల్లా బహార్ ఇలా అన్నాడు.

"పాకిస్తాన్‌ను కోరడం, సామ్రాజ్యవాదాన్ని ప్రార్థించడం గాదు. స్వాతంత్ర్యం కోసం ముస్లింలు ఎందరో తమ ప్రాణాలను అర్పించారు. 3 వ రెగ్యులేషన్ క్రింద నిర్బంధాలకు గురిఅయ్యారు. ఈ నాడు కూడ ముస్లింలు స్వాతంత్ర్య సంపాదనలో ఎవరికీ వెనుదీయరు."

"అజాద్" పత్రిక మానేజరు, మొహమ్మద్ ఖాయ్‌రూల్ అనాంఖాన్ కూడ ఇట్టి అభిప్రాయమే వెలిబుచ్చాడు. "అజాద్" కార్యాలయంలో అడుగుపెట్టే హక్కు తమకు లేదని హిందువులు భావించేటంతగా మత వైషమ్యాలు ప్రబలినాయి. ఇది శోచనీయం. ఈనాడనేకమంది హిందువులు తన కార్యాలయానికి వచ్చినందుకు సంతోషించానంటూ ఈయన ముగించాడు.

రినైజాన్స్ సొసైటీకి కన్వీనర్ అయిన ముజిరూర్ రహమన్‌ఖాన్ ఇలా అన్నాడు. "ఒక్క సామ్రాజ్య వాదులే అఖండ సామ్రాజ్యాలను గురించి ఆలోచించ గలరు. పూర్వపు హిందూ - మొగల్ - పఠాన్ - సామ్రాజ్యవాదులు, నేటి బ్రిటిషు సామ్రాజ్యవాదులు, మాత్రమేహిందూదేశఐక్యతను పొగిడారు. అట్టి పూర్వపు సామ్రాజ్యవాద సూత్రానికి పాకిస్థాన్ కోర్కె విరుద్ధం. అందుచే ఇది విప్లవకరమైన, అభివృద్ధికరమైన కోర్కె."

సుప్రసిద్ధ బెంగాల్ చిత్రికారుడు మనోరంజన్ భట్టాచార్య, కమ్యూనిస్టు నాయకుడైన బంకింముఖర్జీ, కూడ మాట్లాడారు.

అందరిలోకి ఉత్సాహకరమైన ఉపన్యాసం కామ్రేడ్ ముజఫర్‌అహమ్మద్‌ది. ముజఫర్ కమ్యూనిస్టుపార్టీ సంస్థాపకులలో ఒకడు. అందరిచే అతిగౌరవంగా చూడబడే విప్లవ యోధుడు.

సామ్రాజ్యవాదానికివ్యతిరేకంగా ముస్లింలు వీరోచితంగా పోరిన పోరాటాలను, గావించిన త్యాగాలను, ప్రదర్శించిన సాహసాన్ని, పడిన బాధలను వర్ణించాడు. వాహబీ, మాప్లా, ఖిలాఫత్ ఉద్యమాలను జ్ఞప్తికి తెచ్చాడు. ఆఉద్యమాల సాంప్రదాయాలను నిలబెట్టాలని హెచ్చరించాడు.

"సోవియట్ యూనియన్‌లో ముస్లింజాతులకు స్వయంనిర్ణయ హక్కు (విడిపోయే హక్కుతో) ఇచ్చినా, వారు విడిపోలేదు. సోవియట్ యూనియన్‌తో కలిసి నివసించుతున్నారు. ఇది మనకు గుణపాఠం. అలాంటిదిక్కడ జరగాలంటే, లీగ్ కాంగ్రెసు నాయకుల విడుదలకై ముందుకురావాలి. జాతుల స్వయం నిర్ణయహక్కును కాంగ్రెసు అంగీకరించాలి. ముస్లిం యువకులు ముందుకువచ్చి ఇది సాధ్యమయేటట్లు చేయాలి." అని హెచ్చరించాడు.

ఈ మీటింగుపై బెంగాల్ కమ్యూనిస్టు పత్రిక "జనయుద్ధ" ఇలా వ్యాఖ్యానించింది. "ఇలాంటి మీటింగు జరగడం-కలకత్తాలోనే గాదు, భారతదేశంలోనే ప్రప్రధమం. సామ్రాజ్యవాదుల కుట్రవల్ల రెండు మతాలవారు ఐకమత్యం లేక ఒకరి కొకరు దూరంగా ఉంటున్నారు. ఈ నాటి సమావేశం, ఐక్యతకు పునాది వేసింది. బెంగాల్ ఈనాడు ఆహారసమస్యతోను, రానున్న జపానుదాడితోను, అంధకారమేఘావృతమైవుంది. జాతీయైక్యతను ఈ నాడు స్థాపించలేకపోతే, ఇక అది ఎన్నడు సంభవంకాదు.

"బెంగాల్ అసెంబ్లీ లీగ్‌పార్టీ ఐక్యతను కోరింది కాబట్టే, గాంధిజీ ఉపవాస వ్రతకాలంలో అతని విడుదలను కోరింది.

"ఇలాంటి మీటింగులద్వారా ప్రచారం ఎంతో అవసరం. ఈ ముఖ్యసమస్యను పరిష్కరించడానికి ముందుకుపోదాం. స్వయం నిర్ణయహక్కు అనే ప్రాతిపదికపై ఐక్యతను నిర్మించండి. సామ్రాజ్యవాదుల, ఫేసిస్టుల ఎత్తులను భగ్నం చేయుటద్వారా ఇండియా ప్రపంచంలో తనగౌరవ స్థానాన్ని నిలబెట్టకో గలదు"

కాంగ్రెసు నాయకుల్ని విడుదలచేయండి!

ముస్లిం పత్రిక హెచ్చరిక

ఆగస్టు 24 న ముస్లింలీగ్ ప్రముఖ దైనిక పత్రిక "మార్నింగ్‌న్యూస్" కాంగ్రెస్-లీగ్ ఐక్యతను వాంఛిస్తూ ఇలా వ్రాసింది.

"ముస్లింలీగ్ ఎన్నడో, జిన్నాద్వారా, జాతీయప్రభుత్వం ఏర్పరచి, నడపడానికి కాంగ్రెసువారితో సహకారంచేస్తానని తెలియచేసింది. కేంద్రంలోజాతీయప్రభుత్వంఏర్పరచడానికి, ముస్లింలీగ్‌తో అవసరమైతే దాని ఆధిపత్యం క్రింద - పనిచేయడానికి కాంగ్రెసు అంగీకరించింది."

ప్రతిష్టంభనకు ముఖ్యబాధ్యత ప్రభుత్వానిదే అంటూ ఆ పత్రిక ఇలా వ్రాసింది. "ప్రస్తుత ప్రతిష్టంభనను ఒకవిధంగా ప్రభుత్వమే సృష్టించింది. అది పరిష్కరించనన్నా పరిష్కరించాలి, లేదా అందుకు సాయపడాలి. అందుకు మార్గం రాజకీయ ఖైదీలను (డిఫెన్సుచట్టం క్రింద అరెస్టుచేయబడిన వారిస) అందరినీ ఆలస్యం లేకుండా విడిచిపెట్టడం."

"ప్రభుత్వం రాజకీయ ఖైదీలను విడిచి, నాయకులు తమలోతాము ఒడంబడికకుదుర్చుకునే అవకాశాన్ని ఈయాలి."

స్వయంనిర్ణయ హక్కును అంగీకరించాలి

[శ్రీమతి అవతార్‌నారాయన్ జీలంజిల్లా (పంజాబు) కాంగ్రెసు కమిటీ అధ్యక్షురాలు. అఖిలభారత కాంగ్రెసు కమిటీలో సభ్యురాలు. ఇటీవల కొన్ని మాసాల క్రిందటనే విడుదల అయింది. ఆమెభర్తకూడ ప్రముఖకాంగ్రెసువాది, ఇంకా జైలులోనే వున్నాడు. ఆమె గోపీనాధ శ్రీవాస్తవకు వ్రాసిన లేఖలోని భాగాలను క్రింద పొందుపరుస్తున్నాం.]

ప్రియస్నేహితునకు :—

"విధ్వంసక ఉద్యమంలోకాంగ్రెసుకు ఎట్టి సంబంధమూ లేదని గాంధిజీ స్పష్టంగా చెప్పిన విషయం మనకు తెలుసు. ఈవిషయమై నొక్కి చెప్పడం మనందరియొక్క కర్తవ్యం. ప్రపంచాన్ని అంధకారంలో ముంచే శక్తులకు వ్యతిరేకంగా మనం యుద్ధం ప్రకటించుతున్నామని, మీలాంటివారు బహిరంగంగా చాటాలి. పంచమాంగదళపు పలుకుబడి సంపూర్ణంగా నాశనంగావాలి.

"ఇంతటితోనే ఆగరాదు. మీరు సూచించిన కాంగ్రెసు సభ్యుల సమావేశ విషయంతోనేనేకీభవించుతాను. ఆ సమావేశంలో ఐక్యతవిషయమై దేశానికి ఒక స్పష్టమైన నాయకత్వం ఈయాలి.

"అల్ప సంఖ్యాకులకు స్వయంనిర్ణయ హక్కును కాంగ్రెసు అంగీకరించుతుందని మనం స్పష్టంగా చెప్పాలి. ఈ ప్రాతిపదికపైననే మనం ఐక్యతను నిర్మించగలం. ఈ మార్గంద్వారానే మనం నాయకుల విడుదలకు, జాతీయ ప్రభుత్వానికి, గావించే ఆందోళనా ఉద్యమంలో భారత ప్రజల ఐక్యసంఘటనను నిర్మించగలం. భారతదేశ రాజకీయ శక్తులన్నిటినీ మనంఐక్యపరచాలి. సరిహద్దు రాష్ట్రంలో చేసిన తప్పులనే మళ్ళా చేయరాదు. లీగుతో మనకుండే విభేదాలను, గోరంతలు కొండంతలు చేయడంవల్ల, మన, సామ్రాజ్యవాదులవలలో పడతాం.

"ఇటీవల ఏర్పడ్డ లీగు మంత్రిత్వాలయెడ మీరవలంబించిన వైఖరితోనేనేకీభవించను. వీటిని వ్యతిరేకించడంవల్ల, అవి సామ్రాజ్యవాదుల ఒడిలో పడేటట్లు చేస్తాం.

"కమ్యూనిస్టుల ప్రయత్నాలు, మనం ముందుకు సాగిపోడానికి కొంత అవకాశం కల్గించాయి. తక్షణం మనం కదలవలసిందని దేశ పరిస్థితులు హెచ్చరిస్తున్నాయి. మనం ఏదో ఒక నిర్మాణాత్మకమైన పంథాను చూపాలి.

"కాంగ్రెసు పేరును ఉపయోగించుకొని ఇన్నాళ్ళూ పనిచేసినవారు కాంగ్రెసు ముసుగుతో ఇప్పుడురావచ్చు. కాని వారితోగాని, రాయ్‌తోగాని మనకుపనిలేదు. మనమార్గం వారిదికాదు. జపాను దండెత్తినప్పుడు చైనా పరిస్థితు లెలాఉండేవో మీకు జ్ఞాపకం చేయనవసరంలేదు. భగవంతుని కృపవలన, దేశాన్ని ఈస్థితినుండి కాపాడడంలో జయం పొందగలమని ఆశించుచున్నాను."

1 రివర్‌రోడ్
జీలం (పంజాబ్)
17-8-43

ఇట్లు,
సోదరి
అవతార్ నారాయణ్

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

బుధవారం ప్రజాశక్తి 22-9-43

రాయకీయ ఖైదీలను విడుదల చెయ్యాలి

నానాట తీవ్రమవుతున్న ఆహారసమస్య జాతీయ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తూంది. బర్మా యుద్ధరంగానికి సమీపంగాయున్న బెంగాలులో కరువు భీషణరూపం దాల్చింది. ఎటుచూచినా ఆకలి, నిస్పృహ, మృత్యువు, వ్యాపించుతున్నాయి. ప్రభుత్వం ఆహారసమస్య పరిష్కరించటంలో విఫలమయింది. ప్రజల సహకారాన్ని సంపాదించలేకపోయింది. దేశంలో వ్యాపించిన నిరుత్సాహాన్ని పారదోలి ప్రజలను ఉత్తేజపరచ గలిగిన జాతీయ నాయకులను జైళ్ళనుండి విడుదల చేయ నిరాకరించుతోంది.

దేశమంతటా ప్రజలు, సోదర బెంగాల్ ప్రజల సహాయంకొరకు నడుములు బిగించి పూనుకొంటున్నారు. కాని, వారు చేయగల్గింది స్వల్పంమాత్రమే. జాతీయ నాయకులు విడుదలయితే, ఆహారసమస్యా పరిష్కారం సులభమవుతుంది. లక్షలకొలది ప్రజల ప్రాణాలు రక్షించబడుతాయి.

ముస్లింలీగ్ మంత్రివర్గం అధికారంలోవున్న సరిహద్దు రాష్ట్రంలో వెయ్యి మందిని విడుదల చేయడానికి, మిగతా అరవైమంది విషయమై పునరాలోచించడానికి, నిశ్చయించినట్లు ప్రకటించింది. బొంబాయి రాష్ట్రంలో ప్రభుత్వం జైళ్ళలో వున్న నాల్గువేల డిటిన్యూలలో రెండువేలమందిని విడుదల చేసినట్లు ప్రకటించింది.

మద్రాస్ అడ్వయిజర్ల ప్రభుత్వం తన సంకుచిత దృష్టిని నసేమిరా వదలనంటోంది.

ఈ నెల 16 వ తేదీన మద్రాస్ ప్రభుత్వం యుద్ధ కృషికి భంగం కలుగచేయమని హామీ యిచ్చినవారిని విడుదల చేయడానికి నిశ్చయించామనీ, 275 మంది డెటిన్యూలకు యీ విషయం తెలియజేశామని, వారిలో 12 మంది మాత్రమే ఆ విధంగా హామీ యిచ్చి విడుదల అయ్యారనీ, ప్రకటించింది. ఈ ప్రకటన అస్పష్టంగా వుంది. మాకు జైళ్ళలోవున్న కామ్రేడ్స్‌వద్దనుంచి వచ్చిన వార్తలనుబట్టి పైవిధంగా హామీనిస్తూ, రూ. 200 జామీను యిచ్చే ఇద్దరు జామీనుదార్ల హామీని తెచ్చుకోమని ప్రభుత్వం డెటిన్యూలకు షరతులు పెట్టిందని తెలిసింది. సరిహద్దు రాష్ట్ర మంత్రివర్గం ఎట్టి షరతులు లేకుండానే డెటిన్యూలను వదులుతున్నప్పుడు, జామీనుదార్లను తెచ్చుకోమని మద్రాసు ప్రభుత్వం షరతులు పెట్టడం సంకుచితత్వాన్ని, మూర్ఖపు పట్టుదలను, మాత్రమే తెలుపుతోంది.

కమ్యూనిస్టు డిటిన్యూలకు కూడ మద్రాస్ ప్రభుత్వం పై విధమైన షరతులనే పెట్టింది. కమ్యూనిస్టుపార్టీ పాలసీ యుద్ధ కృషికి వ్యతిరేకం గాదనీ, యుద్ధ కృషిని జయప్రదంగా జరపడం ద్వారానే భారతస్వాతంత్ర్యం సాధించబడగలదనీ, స్పష్టంగా తెలుపుతూంది. ఈ విషయాన్ని జైళ్ళలోని కామ్రేడ్స్ యిదివరకే ప్రభుత్వానికి స్పష్టంగాతెలియజేశారు. అట్టివారినికూడా 200 రూపాయలకు జామీనుదార్లను తెచ్చుకోమని ప్రభుత్వం కోరడంలో అర్థంలేదు.

బొంబాయి కాంగ్రెసు తీర్మానంలోనూ, ఉపవాస సమయంలో గాంధీజీ వైస్రాయికి వ్రాసిన లేఖలలోనూ, యుద్ధకృషిని భగ్నంచేయడం కాంగ్రెసు పాలసీ కాదని స్పష్టపరచబడింది. 1942 ఆగష్టు సంక్షోభంలో ప్రభుత్వం జాతీయ నాయకులను అరెస్టుచేసి రెచ్చగొట్టినప్పుడు కాంగ్రెసు దేశభక్తులు విధ్వంసక చర్యలకు పూనుకున్నారు. కాని, గాంధీజీ లేఖల అనంతరం దేశభక్తులు విధ్వంసక చర్యలు కాంగ్రెసు కార్యక్రమం కాదని తెలిసికొన్నారు. విడుదలైన నిజమైన కాంగ్రెసు వాదులు అరాచక చర్యలను నిరసించుతున్నారు. అట్టి సమయంలో కాంగ్రెసు డిటిన్యూల విడుదలకు షరతులు కోరడం ప్రభుత్వానికి తగనిపని. వెంటనే ప్రభుత్వం ఎట్టి షరతులు లేకుండా కమ్యూనిస్టులను, కాంగ్రెసువారిని, ఫాసిస్టు వ్యతిరేక ఖైదీలందరిని, విడుదలచేయాలి. దేశభక్తు లందరి సహకారంతో దేశాన్ని ఎదుర్కొంటున్న కరువు సమస్యను పరిష్కరించడానికి పూనుకోవాలి.

దేశభక్తులు నిస్సహాయులై చూస్తూ కూర్చోరాదు. ఆహారసమస్యను పరిష్కరించడానికి, ప్రజలను కరవునుండి రక్షించడానికి పూనుకోవాలి. అందుకొరకే జాతీయ నాయకుల విడుదలకొరకు ఆందోళన చెయ్యాలి.

కరువు రాక్షసిని ఎదిరించడానికి రాజకీయపార్టీలన్నీ కలసి జాతీయ నాయకుల విడుదల కొరకు కృషిచెయ్యాలి. ముస్లింలీగు దేశభక్తులు, బెంగాలులో ఆకలితో అలమటించుతున్న ముస్లిం ప్రజాసామాన్యం రక్షణ కొరకు, గాంధీ నెహ్రూల విడుదల అవసరమని ఆందోళన చెయ్యాలి. ప్రజాసేవ, దేశభక్తి, కలిగిన రాజకీయ పార్టీలు, సంస్థలు, అన్నీ యిందుకొరకు ఐక్యతతో పనిచెయ్యాలి.

మన రాజకీయాలు

ఐక్యతద్వారా బ్రిటిష్ ప్రజలు సాధించిన విజయం

— కంభంపాటి సత్యనారాయణ

బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మన దేశ సమస్యను గురించి బ్రిటన్‌లో ఎంత దుష్ప్రచారం చేస్తూన్నప్పటికీ, బ్రిటిష్ ప్రజాసామాన్యం మోసపోవడంలేదు. భారత దేశ ప్రతిష్టంభనను అంతంచేయవలసిందని ఎప్పటికప్పుడు తమ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. ఈమధ్య సౌత్‌పోర్టులో సామావేశమైన బ్రిటిష్ ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు, భారతీయులే తమ భవిష్యత్తును నిర్ణయించుకోవలసినవారనీ; బ్రిటిష్ ప్రభుత్వం వెంటనే భారతదేశ ప్రతిష్టంభనను అంతమొందించుటకు రాజకీయ ఖైదీలను విడుదలచేసి, జాతీయ ప్రభుత్వం స్థాపించవలసిందనీ, ఆ ప్రభుత్వానికి అదినివేశ స్వపరిపాలన హక్కు యివ్వవలసిందనీ- తీర్మానించింది. ఈ తీర్మానాన్ని లేబర్‌పార్టీ నాయకత్వంచేత అంగీకరింపజేయడానికి ట్రేడ్ యూనియన్ కాంగ్రెసులోని తీవ్రవాదులంతా కృషిచేస్తున్నారు. లండన్ డిస్ట్రిక్ట్ కమ్యూనిస్టుపార్టీవారు, ప్రజా సహకారంతో ఆహారసమస్యను పరిష్కరించాలని ఇండియా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అమెరికాలో

ఇలాగే, "లైఫ్" అనే అమెరికన్ పత్రికలో జాన్ జెస్సప్ అను సుప్రసిద్ధరచయిత యిలా రాశాడు: "ఆసియాఖండవాసులు ఆంగ్ల జాతిని విపరీతంగా ద్వేషిస్తున్నారు. ఇతర ప్రపంచంతోబాటు తాముకూడా సమాన ప్రతిపత్తి ననుభవించాలని అభిలషిస్తున్నారు. వారి స్వాతంత్ర్యేచ్ఛను గమనించి, తదాశయసిద్ధికై జరిగే కృషిలో తాము సైతం పాల్గొంటేనే, పాశ్చాత్యులు మళ్ళీతలెత్తుకొని తిరగగల్గుతారు ఆసియాలో యిటువంటి పాలసీని అవలంబించడమే అమెరికాకు శ్రేయస్కరం. ఇట్టి పాలసీని అమెరికా ప్రభుత్వం అవలంబించిన నాడు, బ్రిటన్‌కూడా దాన్ని స్వీకరించక తప్పదు."

సుప్రసిద్ధచైనా రచయిత, లిన్-యు-టాంగ్, ఇండియా లీగ్‌యొక్క అమెరికన్ శాఖకు అధ్యక్షపదవిని స్వీకరిస్తూ, భారత దేశ స్వాతంత్ర్యం కొరకు తాను నిలబడుతున్నాననీ, ఆహక్కుకై ఇండియాలీగ్ పోరాడవలసియున్నదనీ, ఉపన్యసించాడు.

రష్యారాయబారి తెల్పిన అభిప్రాయం

బ్రిటన్‌లో రష్యన్‌రాయబారిగా పనిచేస్తూ, మాస్కోకు విదేశాంగ ఉపమంత్రిగా తిరిగి వెళ్తూన్న మెయిస్కీ ఇండియా లీగ్ నాయకుడైన కృష్ణమీనన్‌కు యిలా జాబు రాశాడు: "....నాయెడల మీరు చూపిన స్నేహభావానికి, మా దేశంపట్ల మీరు ప్రదర్శించిన సానుభూతికి, నేను కృతజ్ఞత తెల్పుతున్నాను. జినీవాలోను, లండన్‌లోను, మనం గావించుకున్న ప్రసంగాలను నేనెల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాను. మీదేశ సమస్యలను గురించి ఆలోచించుట కవి ఎంతైనా సహాయపడ్డాయి. అక్కడి పరిస్థితుల నర్థంచేసుకోవడానికెంతో ఉపకరించాయి."

కొత్తవైస్రాయి ప్రసంగం

మన దేశంపట్ల ఈ విధంగా ప్రపంచ ప్రజలు చూపే సానుభూతిని, బ్రిటిష్ ప్రజలు తెచ్చే ఒత్తిడిని, సామ్రాజ్యవాదులు ఉపేక్షాభావంతో తోసివేయలేకున్నారు. మనదేశానికి కొత్తవైస్రాయిగా రానున్న సర్. ఆర్చిబాల్డు వేవెల్ యీ నెల 16 వ తేదీన లండన్‌లో ఉపన్యసిస్తూ, ఇలా చెప్పాడు: "ఈ దేశం (బ్రిటన్)లో అన్ని వర్గాలవారు, అన్ని అభిప్రాయాలవారు, ఏక కంఠంతో భారతీయుల స్వాతంత్ర్యేచ్ఛను యీడేర్చుటకు సర్వవిధాల సహాయం చేయాలని ఉవ్విళ్ళూరుతూన్నట్లు నాకు తెలుసు .... ఎంత త్వరగా సాధ్యమౌతుందో అంత త్వరగా భారతదేశ ప్రతిష్టంభనను సడలించడం చాల అవసరమని యీ దేశంలోను, ఇండియాలోను, వ్యాపించియున్న ప్రజాభిప్రాయం ఎంత బలీయమైనదో నేను గుర్తించాను.... నేను నావిధుల్ని నిర్వర్తించేటప్పుడు కష్టాలు, ప్రమాదాలు, ఉంటాయని నాకు తెలుసు. కాని భారతీయులకు నచ్చచెప్పి, ఇండియాను సరియైన మార్గంలో నడిపిస్తే, చక్కని అవకాశాలెన్ని ఉంటాయోకూడా నాకు తెలుసు." ఇంతేగాక, భారతీయులమీద యిప్పటికే అత్యధికమైన భారాలు వేయబడినవనీ, వాటిని ఇంకా యెక్కువచేయడంవల్ల పునాది అంతా కూలిపోతే కూలిపోవచ్చుననీ, వేవెల్ స్పష్టంగా అంగీకరించాడు. భారతీయులలో ఉన్న చీలికలే ప్రతిష్టంభనకంతకూ కారణం అని పదేపదే సామ్రాజ్యవాదులు పలుకుతూవచ్చిన చిలుక పలుకులు వేవెల్ ఉపన్యాసంలో, యీసారి, లేవు. తాను అవలంబించబోయే కార్యక్రమాన్ని వేవెల్ సూచించక పోయినా, ప్రజాభిప్రాయం యొక్క బలం, భారతదేశంలోని యదార్థ పరిస్థితిని యితడు గుర్తించునట్లు చేసింది.

సామ్రాజ్యవాదులఉక్కిరిబిక్కిరి

దేశభక్తులు ఒక విషయాన్ని మరచిపోకూడదు. సామ్రాజ్యవాదులు నేడు మనకంటె ఎక్కువ సందిగ్ధావస్థలో ఉన్నారు. ఒకవైపు జపాన్ మీద ఎదురుదాడి చేయవలసిన అవసరం; మరోవైపు ఇండియాలో తమ పెత్తనం పోకుండా కాపాడుకోవాలని వాంఛ. అయితే, బ్రిటిష్‌ప్రజలకు కావలసింది సామ్రాజ్యాలు కాదు; ఫాసిజం నాశనం కావడం. జాతీయ ప్రభుత్వం ఉంటేనే యిది సాధ్యమౌతుందని బ్రిటిష్‌ప్రజలు గ్రహించారు. కనుకనే 60 లక్షల మంది బ్రిటిష్ కార్మిక సంఘ సభ్యులు, ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు సమావేశంలో, చర్చిల్- అమెరీ- లిన్‌లిత్గోల పాలసీని బహిరంగంగా ఖండిస్తూ, భారత జాతీయ వాంఛను బలపరుస్తూ తీర్మానించారు. దీని అర్థం ఏమిటి? బ్రిటిష్ ప్రజల చేతుల్లో సామ్రాజ్యవాదుల పరాజయం ప్రారంభమయింది. నేటివరకు ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసుయొక్క నాయకత్వం, లేబరుపార్టీ నాయకత్వం, బ్రిటిష్ కార్మిక ప్రజాసామాన్యం యొక్క అభిప్రాయాలకు వ్యతిరేకంగా నడుస్తూ వచ్చాయి. అట్టి నాయకత్వం ఊతతో చర్చిల్ - అమెరీ - లిన్‌లిత్గోలు తమ ఆటలన్నీ ఆడగలిగారు. ఇప్పుడా ఊత, ఈతీర్మానంతో నిలువునా కూలిపోయింది. రెండు నెలల క్రితం బ్రిటిష్ కార్మికుల్ని తప్పుడు తోవలో నడిపించగలిగిన లేబరుపార్టీ నాయకులకు ఇప్పుడు ఈతీర్మానాన్ని వ్యతిరేకించుటకు దమ్ములు లేకపోయాయి. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. యుద్ధానంతరం వరకూ ఇండియా సమస్యను వాయిదా వేయుటకు సామ్రా (మిగతా 7వ పేజీలో)

పంచమాంగదళం అంటే ఎవరు?

కామ్రేడ్ యన్. కె. కృష్ణన్

పంచమాంగదళం అంటూ వొకటి ఉందన్న విషయాన్ని సాధారణ కాంగ్రెసు దేశభక్తులు నమ్మరు. అదంతా కమ్యూనిస్టుల ఊహాకల్పితమనుకుంటారు. పంచమాంగదళ పంథాకు, దేశభక్తికి, ఉన్న వ్యత్యాసాన్ని చూడరు. ఇలాంటి వ్యత్యాసం ఉందా లేదా అన్న సంగతి ఆలోచిద్దాం.

సాధారణ కాంగ్రెసు దేశభక్తుడు ఈనాడు కోరుతున్న దేమిటి? తిండి కరువు తీరిపోయి, సోదర ప్రజల కష్టాలు కడతేరాలనీ; జాతీయ ప్రభుత్వంకోసం, జపాను ఫాసిస్టులనుండి దేశాన్ని రక్షించడంకోసం, ఐకమత్యాన్ని నిర్మించాలని యీనాడు ఈ దేశభక్తుని వాంఛ. ఇప్పటి రాజకీయ ప్రతిష్టంభనను వేగిరం తొలగించి, జాతీయనాయకులను త్వరగా విడిపించుకోవడం ఒక్కటే ఈ కోరికను నెరవేర్చగల మార్గమని అతను గ్రహించాడు. విధ్వంసక కార్యక్రమాన్ని, తిండిదోపిళ్ళను వీరుకోరడం లేదు. ఈసంవత్సరం రోజుల్లో తాము పొందిన అనుభవాలు, జైలులోంచి మహాత్ముడు రాసిన జాబులు కాంగ్రెసు దేశభక్తుల్ని యీవైఖరికి మార్చాయి.

వీరిలో ఎక్కువమంది ఇంకా నిస్పృహావస్థలోను; ఎంత ప్రయత్నించినా నాయకులను విడిపించుకోగలమా అనేసంశయంలోను ఉన్నారు. నిజమే. కాని, ప్రతిష్టంభనను వెంటనే పరిష్కరించి, తిండి కరువును తీర్చడానికి, దేశాన్ని రక్షించుకోడానికి జాతీయ ప్రభుత్వాన్ని స్థాపించడమే దేశభక్తికి మార్గమన్న సత్యాన్ని ఏ కాంగ్రెసు దేశభక్తుడూ కాదనడు.

కాంగ్రెసుయొక్క ఫాసిస్టు వ్యతిరేకతత్వమంతా ఈ దృక్పథంలోనే ఇమిడిఉంది.

దేశద్రోహులమాట

ఇక, కొన్ని ఇతర రాజకీయ ముఠాలేమంటున్నాయో చూద్దాం.

ఫార్వర్డుబ్లాకును తీసుకుందాం; "జపాను సేనలద్వారా స్వాతంత్ర్యం సంపాదిద్దాం" ఇది ఫార్వర్డుబ్లాకు ముఖ్యసూత్రం. "జపాను బర్మాకు స్వాతంత్ర్యం ఇచ్చింది; అలాగే ఇండియాను కూడా బ్రిటిష్ చెరనుండి విడిపిస్తుంది." అని ఫార్వర్డుబ్లాకు నాయకుడు, ఫాసిస్టుబంటు, సుభాస్‌బోసు ప్రచారం. ఇదంతా జపాను అనుకూల ప్రచారం అని వేరే చెప్పనక్కరలేదు.

కాంగ్రెసు సోషలిస్టులేమంటారు

"1942 ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, మాసాల్లో చరిత్రలో కనివిని ఎరుగని తిరుగుబాటు మనదేశంలో జరిగింది. ఆసమయంలో అమెరికన్లు బ్రిటిష్ నిరంకుశుల పక్షం అవలంబిచారు. జపానువారు రేడియోలో బాకా లూదడంతప్ప మరేమీ చేయలేదు. మనదేశంలో తిరుగుబాటు ముమ్మరంగా సాగుతూన్న రోజుల్లో జపాను ఎందుకు బాంబులుకురిపించి ఉండకూడదు?" అని ఈ పార్టీ నాయకుల్లో ఒకడురామ్‌మనోహర్‌లోహియాఏప్రిల్ 25 న ఒక రహస్య కరపత్రంలో రాశాడు. ఆవిధంగా బాంబులువేసి తిరుగుబాటుకు సాయంచేయకపోవడం తెలివితక్కువఅని ఇతను టోజోను తిట్టాడు. అప్పుడు బాంబులు కురిపించిఉంటే తిరుగుబాటు జయించి ఉండేదని ఇతని భావం.

అచ్యుత్ పట్వర్ధన్ అనేమరో నాయకుడు "ఆగస్టు 9" అనే రహస్యపత్రికకు సంపాదకుడు. ప్రస్తుత ప్రతిష్టంభన అంతం కాకూడదని జైప్రకాశ్‌నారాయన్ ఈ పత్రిక రెండో సంచికలోరాశాడు. "ప్రతిష్టంభన ఇంకా కొనసాగడం మన అంతిమవిజయానికి సూచనేగాని, మన పరాజయానికి నిదర్శనం ఎంతమాత్రంకాద"ని ఇతని వాదన. ప్రతిష్టంభన అంతమయి, కాంగ్రెసు నాయకులుబయటికిరాగానే ఈ భారతప్రతికూల యుద్ధానికి తప్పకుండా సహాయం చేస్తారు కాబట్టి అది అంతం కాకూడదంటాడు.

అచ్యుత్ పట్వర్ధన్ అంటే నిజమయిన కాంగ్రెసువాది అనీ, గాంధీఅనుచరుడనీ చాలమంది కాంగ్రెసు దేశభక్తులనుకుంటారు. పై సంచికలోనే ఇతను "పౌరపరిపాలనను, యుద్ధసన్నాహాలను భగ్నం చేయడానికి దళాలను ఏర్పాటుచేయాల"ని సందేశం ఇచ్చాడు. అంటే విధ్వంసక కార్యక్రమానికి పిలుపన్నమాట.

మరాఠీ భాషలో "క్రాంతికారి" అనే మరో రహస్యపత్రిక్కి అచ్యుత్‌పట్వర్ధన్, యస్. యం. జోషీలు సంపాదకులు. గాంధీగారి సహాయనిరాకరణ కార్యక్రమంలోవిధ్వంసక చర్యలు ఒక భాగమేనని వాదిస్తూ, ప్రభుత్వ ఆహారపదార్థాల గిడ్డంగులను కొల్లగొడ్డండని బాహాటంగా రెచ్చగొడుతూంది పత్రిక. ఇలాఅంటూనే, కరువునివారణకోసం భోజనశాలలు పెట్టాలని కూడా ఈ పత్రిక సలహాఇస్తూంది. ఈ విధంగా విధ్వంసక చర్యలకు. అహింసాతత్వానికి; తిండి దోపిళ్ళకు, కరువునివారణ చర్యలకు, ముడిపెడుతున్నాడు అచ్యుత్.

"సహాయనిరాకరణం-తరగని ఆ యుధాగారం" అనే ఒక వ్యాసాన్ని అచ్యుత్, లోహియాలురాసి, ఒరిస్సా కాంగ్రెసు కమిటీ పేరుతో ఒరిస్సాలో విరివిగా ప్రచారంచేశారు. పౌరపరిపాలన, బ్రిటిష్ యుద్ధకార్యక్రమాలక్కూడ ఈ సహాయనిరాకరణను అన్వయింపజేయాలని, ఈ వ్యాసం బోధించింది. ఇలా చేయడంవల్ల కాంగ్రెసు సంప్రదాయాలకు భిన్నంగా పోతున్నామనడం, అభివృద్ధి నిరోధక పంథాలో పడుతున్నామనడం కల్ల అని వాదించారు.

ఇది కాంగ్రెసు సోషలిస్టుముఠా వైఖరి.

ఇకమిగిలింది ట్రాట్‌స్కీవాదులు, సమ్మెలు, విధ్వంసకచర్యలు, తిండిదోపిళ్లు, అన్ని విధాల అరాచకాలు - ఇది వీరి కార్యక్రమం. ప్రతిష్టంభనను తొలగించడం, నాయకులను విడిపించడం అంటే ఈ ముఠాకు ఏమాత్రం గిట్టదు. వీటికోసం ప్రయత్నించడం భారత విప్లవానికి ద్రోహం అని వీరి దబాయింపు.

దీని అర్థమేమిటి?

ఈ వాదనలనన్నింటినీ తరచిచూస్తే తేలేదేమిటి?

ప్రతిష్టంభన ఇలాగే కొనసాగాలి. జాతీయ నాయకులను విడిపించకూడదు. జాతీయ ప్రభుత్వం, జపాను దండయాత్రనుండి దేశాన్ని రక్షించడం, కూడదు. ఈమూడు భావాలు ఈమూఠాల్లోను కనబడుతున్నాయి.

గాంధీ పేరుచెప్పి ప్రచారం చేస్తున్న అచ్యుత్‌ను, అహింసావాదాన్ని ఖండించే జైప్రకాశ్‌తోను; ఈ ఇద్దరిని ఫార్వర్డుబ్లాకు, ట్రాట్‌స్కీ ముఠాలతోను అంటగడుతున్న దీనమాన వైఖరే.

ఈ వైఖరికి, కాంగ్రెసు దేశభక్తుల వైఖరికి ఉన్న సంబంధమేమిటి?

ఈ రెండూ ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకాలు. విధ్వంసక చర్యలు కూడదు. తిండిదోపిళ్ళు కూడదు: ప్రతిష్టంభన తక్షణం తొలగిపోయి. జపాను దండయాత్రనుండి దేశాన్ని రక్షించడానికి జాతీయ ప్రభుత్వం కావాలి. ఈనాడు అధికసంఖ్యాకులుగ కాంగ్రెసు దేశభక్తులు ఈ వైఖరివైపు మొగ్గుతున్నారు.

పైన పేర్కొన్న ఇతరముఠాలు - తల ఒక మాట మాటాడుతున్నట్లు కనబడుతున్నా ఆచణలో అంతా ఒకటిగానేఉన్నాయి. విధ్వంసక చర్యలు సాగించండి. తిండిదోపిళ్లు జరపండి. అని ఒకరు బాహాటంగా రెచ్చగొడుతున్నారు. మరొకరు ఈ దుర్బోధను అహింసా వాదంతో ముడిపెడుతున్నారు. ఇలాంటి విషయాలలో వీరిలో వీరికి మాటల్లో భేదం ఉన్నా, దేశరక్షణ కార్యక్రమం కూడదు, ప్రతిష్టంభన ఇలాగే కొనసాగించాలి అనడంలో వీళ్ళందరూ ఒకటే.

పంచమాంగదళం

ఇలాంటి పంథానే పంచమాంగదళ పంథా అని కమ్యూనిస్టులం అంటాము. పంచమాంగదళం అనే వాడుక ఎప్పుడు ప్రారంభమయింది? 1936 లో స్పెయిన్ అంతర్యుద్ధంలో నాలుగు శత్రుసేనలు మాడ్రిడ్‌పైకి కమ్ముకొస్తున్నాయి. ఆసమయంలో ఒక చిన్న దేశద్రోహ ముఠా మాడ్రిడ్ నగరంలో ఫాసిస్టుల తరపున కుట్రలు ప్రారంభించింది. బయటినుంచి వస్తున్ననాలుగు శత్రుసేనలకు అగ్రదళంగా లోపలనుంచి కుట్రలు సాగించింది కాబట్టి దీనిని పంచమాంగదళం అన్నారు.

కాంగ్రెసు సోషలిస్టులు వగైరాల వైఖరిని పంచమాంగదళ వైఖరి అని ఎందుకంటున్నాం? ఈవైఖరి మనకు స్వాతంత్ర్యానికి బదులు జపాను ఫాసిజంకింద బానిసత్వం తెచ్చిపెడుతుంది కాబట్టి. మన దేశంపై జపాను రాక్షసదాడిని ప్రారంభించడమే ఈ వైఖరికి ముఖ్య ఆధారం కాబట్టి; ఆ దండయాత్రకు అనుకూల పరిస్థితులు కలిగించడానికి అరాచకాలు సాగుతూండాలనీ, రాజకీయ ప్రతిష్టంభన ఇలాగే ఉండాలనీ కోరుతూంది. కాబట్టి.

మన భారత ప్రజానీకం తన సంఘటిత శక్తితో ప్రస్తుత ప్రతిష్టంభనను తొలగించి, దేశరక్షణను నిర్వహించి, స్వాతంత్ర్యం సాధించడమో; లేక, టోజో వచ్చి ఈ ప్రతిష్టంభనను తొలగించి, అమెరీస్థానం ఆక్రమించుకొని మన నెత్తిపై స్వారీచేయడమో; నేడు భారతదేశాన్నెదుర్కొంటున్న మార్గాలివి. ఈ రెండిటిలో కాంగ్రెసు దేశభక్తుడు కోరేది మొదటిది; రెండోమార్గంవారు పంచమాంగదళము.

దేశభక్తికీ, పంచమాంగదళ వైఖరికి ఉన్న భేదం అంతా ఇదే.

నిర్మాణం

ఈవిధంగా చూస్తే పంచమాంగదళానికొక పంథా ఉన్నదని తెలుస్తుంది. కాని, అంతేకాదు. ఈ పంథాను కార్యక్రమంలో పెట్టడానికి వాళ్లకు సంస్థలు కూడా ఉన్నాయి. అందువల్ల వీరి పాలసీని పట్టి గాలిగా కొట్టి పారవేయడం పొరపాటు. వారు తమ కార్యక్రమాన్ని కొనసాగించడానికి, వ్యక్తుల్ని తరిఫీదు చేస్తున్నారు.

కాంగ్రెసు నాయకులు జైళ్ళలో ఉండడంఅవకాశంగా తీసుకొని కాంగ్రెసు పేరిట వ్యవహరించడానికే వీరు పూనుకుంటున్నారు. నిరంకుశ ప్రభుత్వనిర్బంధ విధానాన్ని, దానిఫలితంగా ప్రజల్లో వ్యాపిస్తున్న నిస్పృహను అవకాశంగా తీసుకొని తమమతానుప్రచారంచేయడానికి ముందుకొస్తున్నారు.

ఈ దుష్ప్రచారం వలలో పడిపోయిన కాంగ్రెస వ్యక్తుల్ని పంచమాంగదళంవారని అనం. కాంగ్రెసు సోషలిస్టుల నినాదాలకు భ్రమసిపోయినవారు, వారి రకరకాల మాటలకు మోసపోయినవారు, చిత్తశుద్ధిగల కాంగ్రెసువాదుల్లో అనేకులున్నారని మేమెరుగుదుము. వీళ్ళెన్నటికీ పంచమాంగదళంవారు కారు.

కాని, కాంగ్రెసు సోషలిస్టుపార్టీ సంగతి వేరు. పంచమాంగదళ పంథాను ఆచరణలో పెట్టడానికి, కాంగ్రెసు దేశభక్తుల్ని కూడా ఈ పంథాలోకి ఈడ్చుకురావడానికి కృషిచేస్తున్న సంస్థ అది. జైప్రకాశ్, లోహియా, అచ్యుత్ పట్వర్ధనులు దీని నాయకులు.

నిరంకుశ సామ్రాజ్యవాదులతో పోల్చిచూస్తే

ఈ పంచమాంగదళ ముఠాల పాలసీకి, అమెరీ,లిన్‌లిత్గోల పాలసీకిఎలాంటిసంబంధం ఉందో చూద్దాం. ఈ రెండింటి పర్యవసానం ఒకటే. దేశంలో అరాచక చర్యలను రెచ్చగొట్టింది కాంగ్రెసు; కాంగ్రెసు ఫాసిస్టు అనుకూల సంస్థ అని అమెరీ, లిన్‌లిత్గోల ఆడిపోత. కాంగ్రెసు సోషలిస్టులు, కాంగ్రెసు బురఖావేసుకొని, ఆగస్టు 9 తరువాత జరిగిన విధ్వంసక చర్యలనువీరగాధలుగ చిత్రిస్తారు. కాని, జపాను ప్రమాదాన్ని గురించి పల్లెత్తి మాటాడకుండా ఊరుకుంటారు.

"యుద్ధం పూర్తిఅయేవరకు ప్రతిష్టంభనను తొలగించము - నాయకుల్ని విడుదల చేయము" అని అమెరీ లిన్‌లిత్గోల మొండిపట్టు. "ప్రతిష్టంభన అంతం కాకూడద"ని కాంగ్రెసు సోషలిస్టుల నినాదం.

సామ్రాజ్యవాదపు ప్రభుత్వవర్గం, కాంగ్రెసు మహాసంస్థను పంచమాంగళ సంస్థ అని నిందిస్తూ, ప్రతిష్టంభన కొనసాగిస్తామంటున్నారు మరో వైపునుంచి కాంగ్రెసు సోషలిస్టులు వగైరాలు - దేశంలో పంచమాంగదళంలేదు, దేశభక్తులందరినీ కమ్యూనిస్టులు పంచమాంగదళం అంటూ దూషిస్తున్నారంటూ, ప్రతిష్టంభనను కొనసాగించడానికి కృషిచేస్తున్నారు.

ఇండియాను బ్రిటిష్‌సామ్రాజ్యంక్రిందబానిసగ ఉంచడంకోసం అమెరీ, లిన్‌లిత్గోలు ప్రతిష్టంభనను కొనసాగించాలంటారు. జపాను ఫాసిజానికి ఇండియానొక బానిసగా సమర్పించడంకోసం ప్రతిష్టంభనను కొనసాగింపజూస్తూంది పంచమాంగదళం.

★

విలేఖరులకు

గ్రామాల పేర్లు తెలుపునపుడు తాలూకా, జిల్లా కూడ వ్రాయాలి. వార్తలక్రింద వ్రాసినవారి దస్కతు కూడా ఉండాలి.

రాయలసీమ - కేరళరాష్ట్రాల సహాయార్థం రైతులు అధికోత్పత్తికి పూనుకోవాలి

ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ తీర్మానాలు

ఈనెల 13, 14, 15 తేదీలలో కడియాల గోపాలరావుగారి అధ్యక్షతక్రింద బెజవాడలో ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ సాధారణసమావేశంజరిగింది. వివిధజిల్లాలనుండి 39 గురు ప్రతినిధులు హాజరయ్యారు. 13వ తేదీని జరిగిన ప్రత్యేక సమావేశంలో సంఘ నిబంధనావళికి సంబంధించిన మార్పులు కొన్ని ఆమోదించబడ్డాయి.

ప్రధానకార్యదర్శి నంబూరి ప్రసాదరావుగారు లోగడ జిల్లా, స్థానిక రైతుసంఘాలొనర్చిన పనిని సమీక్షచేస్తూ యిలాచెప్పారు: రాష్ట్రంలో మొత్తం 9000 యకరాల బంజరు భూమిని పేదరైతులకు, వ్యవసాయకూలీలకు యిప్పించగలిగాం. యెండిపోతున్న వేలకొలది యకరాల పంటకు నీటిసప్లయి అదనంగా జరిగేటట్లు చూచాం. వివిధజిల్లాలలో 5 లక్షల రూపాయల విలువగల ఎరువులను రైతులకు అప్పుగా యిప్పించాం. రాయలసీమ కరువునివారణకై రు. 8000 వసూలుచేశాం. 28 గురు వాలంటీర్లను (ఇప్పుడు 16 గురు) కరువుక్యాంపులవద్దపనిచేయడానికిపంపించాం. తీవ్ర ప్రచారంద్వారా రాయలసీమ కరువు సమస్యపై ప్రజాసామాన్యాన్ని కదలించగలిగాం. గత సమావేశం తరువాత 22 వేల మందిని కొత్తగా రైతుసంఘాలలో చేర్పించాం. డెల్టాజిల్లాలలో వ్యవసాయకూలీలకు సరియైన కూలిరేట్లు యిప్పించాం. ఈరోజున రాష్ట్రమంతట 1800 గ్రామాలలో 78 వేల మంది రైతులు రైతుసంఘాలలో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో రైతుఉద్యమాన్ని నడుపుటకు 100 మంది ఆర్గనైజర్లు తరిఫీదు చేయబడ్డారు.

తీర్మానాలు

సమావేశంలో ఆమోదించబడిన తీర్మానాల సారాంశం యిది:

(1) 1944 మార్చిలో జరుగబోవు అఖిలభారత రైతుమహాసభను కృష్ణాజిల్లాలో జరుపుటకు నిశ్చయించబడింది.

(2) రాష్ట్ర సంఘంతరపున రాయలసీమ కరువు క్యాంపులలో కూలీల కష్టనివారణకై అధికమైన కష్ట నష్టాలకోర్చి పనిచేస్తున్న వాలంటీర్లను అభినందించుట. జిల్లా కరువు నివారణ కమిటీలు, ఇతర ప్రజాహితవాదులు, చేసే కృషిని ప్రశంసించుట.

(3) శిస్తులను ధాన్యరూపేణ వసూలు చేయుటవల్ల స్పెక్యులేషన్ వ్యాపారం తగ్గుటకు, ధరలు నిలకడగా ఉండుటకు, కరువు ప్రాంతాలకు ధాన్యాన్ని చౌకగా అందజేయుటకు, అవకాశం లభిస్తుంది కాబట్టి అట్టి సూచనకు అంగీకారం తెలియజేశారు. ప్రభుత్వం ఈ సూచనను ఆచరణలో పెట్టునప్పుడు డెల్టాప్రాంతాలలోపండు ముతక ధాన్యములకు 166 పౌనుల బస్తా 1 కి రు 10, 11 మధ్య ధరలను నిర్ణయించి ఖాయపరచాలనీ, యీ ప్రమాణము ననుసరించి సన్నధాన్యములకూ, ఖర్చులెక్కువగా ఉన్నసందర్భాలలో ముతక సన్నధాన్యములకు, పూర్వమున్న ధరలవ్యత్యాసము ననుసరించి యితర మెట్టధాన్యాలకూ, ధరలు నిర్ణయించవలసిందనీ సూచించారు.

జమీందారీ

బంజరుభూముల సాగు

(4) ఈమధ్య మద్రాసుప్రభుత్వం ప్రకటించిన ఎస్టేట్సుల్యాండ్ ఆక్టుసవరణ బిల్లులో యీ క్రిందిమార్పులు అవసరమని తెలియజేశారు: (అ) జమీందారీ బంజరు భూముల సాగుకు పిటీషనుపెట్టుకుంటే, విధిగా జమీందార్లు సాగుకు యివ్వాలి. పేదరైతులు, వ్యవసాయకూలీలు పెట్టుకునే దరఖాస్తులను మొదట అంగీకరించాలి. (ఆ) ఈ కొత్త సాగులపై విధించబడు భూమిశిస్తు ఎస్టేట్సు ల్యాండ్ ఆక్టు ప్రకారం క్రమాభివృద్ధిగా ఉండాలి. ప్రభుత్వం వసూలుచేయు నీటితీరువ కంటె ఎక్కువ నీటితీరువ ఉండకూడదు. పైరువారీరేట్లను వసూలుచేయరాదు. ఈ సవరణలతో బిల్లును వెంటనే ఆక్టుగా చేయవలసినదని కోరుతూ రైతుసంఘాలు సెప్టెంబరు 30వ తేదీలోగా మహజర్లు, తీర్మానాలు మద్రాసు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై వర్షం కురిసినట్లు కురిపించాలి. దీనితోబాటు ఏప్రిల్లో ప్రకటించిన యిరిగేషనువర్క్సు బిల్లునుకూడా రాష్ట్రరైతుసంఘ మిచ్చిన సూచనలతో వెంటనే ఆక్టుగా చేయవలసిందని ప్రభుత్వ కార్యాలయాన్ని మహజర్లతోను, తీర్మానాలతోను నింపివేయాలి.

(5) బుడమేరు, పోలవరం స్కీములను ప్రభుత్వం అపుచేయకుండా, పూర్తిచేయాలి.

అధికాహారోత్పత్తి

(6) రాయలసీమ, కేరళరాష్ట్ర ప్రజల్ని కరువు, ఆకలిబాధలనుండి తప్పించుటకు, ఆంధ్రదేశరైతులు యిదివరకుకన్న కొంత పంటను అధికంగా పండించుటకు శపథం తీసుకోవాలి. మరీయెక్కువ అవసరమైనట్టి, కొద్దిపాటివేనని తోచినట్టి, మరమ్మతులు రైతులే స్వయంగా చేసుకొని, ఖర్చుల ముజరాకై ఆందోళన సాగించాలి. ఇటీవల ప్రకటించబడిన బిల్లులు ఆక్టులు చేయబడేలోగా, జలాధారాల మరమ్మతుకొరకు, బంజరుభూముల్ని కౌలుకుతీసుకొనుటకు, జమీందార్లవద్దకు రాయబారాలు నడపాలి. ధనవంతులైన రైతులవద్ద చందాల రూపంలోగాని, వడ్డీలేని అప్పుల రూపంలోగాని, సొమ్ము తీసుకొని, విత్తనాలకు, ఎరువులకు, జలాధారముల మరమ్మతులకు ఖర్చుచేయాలి. ప్రాజెక్టులవిషయమై, చక్కని ప్లానులతో ఆందోళనచేయాలి. పాలిచ్చు ఆవులనూ, 10 ఏండ్లకు తక్కువైన దుక్కిటెద్దులను, రైతులు కసాయి దుకాణాలకు పంపరాదు.

రైతుసంఘనాయకులు, వర్కర్లు, తమ భూములలో యీ కార్యక్రమాన్ని అమలులో పెట్టి, రైతాంగానికి మార్గదర్శకులు కావాలి. అధికాహారోత్పత్తికై గత సమావేశంలో ఈయబడిన సూచనలను ఆధారంగా తీసుకోవాలి.

ఆయా జిల్లాలలో అధికోత్పత్తికి అవసరమైన పనులకు ప్రభుత్వం పూనుకోవలసిందని ఆందోళనచేస్తూ, ఆచరణయోగ్యమైన సూచన లీయాలి.

ఈకార్యక్రమాన్ని స్థానికంగా అమలుజరుపుటకు స్థానిక రైతుసంఘాలు వివరాలతో గూడిన ప్లానులను వేసుకొని అక్టోబరు 15 లోగా రాష్ట్రసంఘానికి తెలియపరచవలసియుంది.

ఆహార సమస్య

7. దేశాన్ని ఆహారసంక్షోభంనుండి కాపాడేనిమిత్తం యీ క్రింది కార్యక్రమంతో రైతుసంఘాలు పనిచేయాలి:

— రాష్ట్రమంతట గ్రామ, తాలూకా, జిల్లా ఆహార కమిటీల నేర్పరచి, వాటిలో వివిధ ప్రజాసంస్థల ప్రతినిధులు, ప్రభుత్వోద్యోగులు, వ్యాపారస్తులు, జమీందార్లు మొదలైనవారు సభ్యులుగా ఉండి, పని చేసేటట్లు చూడాలి.

— వర్కర్లు తమ స్వంత ధాన్యాన్ని ముందుగా ఆహార కమిటీలకు అమ్మిగాని, కరువు ప్రాంతాలకు పంపిగాని, మార్గదర్శకులుకావాలి.

— రైతులు తమవద్దనున్న మిగులు ధాన్యాన్ని క్రమమైన ధరలకు విడుదలచేసి తరుగు ప్రాంతాల ప్రజలకు సాయపడాలి.

— రాయలసీమకు రైతులు తమపంటలో కొంత మొత్తాన్ని ప్రత్యేకించి పంపునట్లు రైతులలో ప్రచారం చెయ్యాలి.

— వ్యవసాయ కూలీలకు, ఇతర పేద ప్రజలకు రైతులు ధాన్యాన్ని విరాళాల రూపంలోను, అప్పుగాను, యిచ్చేటట్లు చూడాలి.

— ప్రజాసహకారంతో నిలవ వ్యాపారస్తుల ధాన్యాన్ని బైటకు తేవాలి.

— తరుగు ప్రాంతాల ఆహారకమిటీలు మిగులు ప్రాంతాల కమిటీలద్వారాగాని, యితరంగా గాని, ఆహారపదార్థాలను కొనుటకు ధనం సేకరించి ఉంచాలి.

— మిగులు ప్రాంతాల కమిటీలుకూడా ధాన్యాన్ని ఖరీదుచేసి ఎగుమతి చేయుటకు అవసరమైన ధనాన్ని సేకరించి ఉంచాలి.

— ఏజిల్లాకు ఆజిల్లా, మిగులు ప్రాంతం నుండి తరుగు ప్రాంతానికి ధాన్యం సప్లయి చేయాలి.

— పుట్టి 1 కి రు. 200 అనే నినాదానికి రైతులు భ్రమపడకుండా, సోదరదేశీయుల ప్రాణాలను రక్షించడానికి బస్తా 1 కి రు. 10 లేక రు. 11 తీసుకొని ధాన్యాన్ని విడుదల చేయాలి.

ప్రభుత్వ కర్తవ్యం

ప్రభుత్వం ఆహారసమస్యను పరిష్కరించడానికి యీ క్రింది కార్యక్రమం సూచించబడింది:

— అన్ని పట్టణాలలోను రేషనింగు:

— అవసరమైన గ్రామాలలో చౌకడిపోలు, లేదా ఆహారకమిటీలు, లేదా సహకార సంస్థలు, లేదా లైసెన్సు పొందిన వర్తకులు, సరుకును సక్రమంగా అమ్మాలి.

— ధాన్యపు ఎగుమతి దిగుమతులు, సప్లయి, ప్రజా ప్రతినిధులతో కూడుకొన్న ఆహారకమిటీలద్వారాగాని, లైసెన్సు పొందిన వ్యాపారస్తుల ద్వారాగాని, కో-ఆపరేటివ్ స్టోర్సుద్వారాగాని, జరగాలి. లైసెన్సు పొందిన వర్తకులు కొన్న ధాన్యాన్ని పబ్లిక్ గిడ్డంగులలో ఉంచాలి.

— 166 పౌనుల ముతక బియ్యపు బస్తాను రు. 10, 11 మధ్యగల ధరకు కంట్రోలు చేయాలి.

— ఇతర జీవితావసర వస్తువులకు, వ్యవసాయ పనిముట్లకు, ధరల కంట్రోలు పెట్టాలి.

— కుటుంబ ఖర్చులు పోను, మిగతా ధాన్యాన్నే ప్రభుత్వం కమాండీర్ చేయాలి.

— నిలవవ్యాపారస్థులచే దాచబడిన స్టాకును వెంటనేకమాండీరు చేయాలి.

— కొరత ప్రాంతాలకు ఎగుమతి చేయబడు ధాన్యాదులకు వెంటనే సరఫరా సౌకర్యాలను కలుగజేయాలి.

బెంగాల్ పరిస్థితులే మన రాష్ట్రానికికూడా వ్యాపించకుండా చేయాలంటే, మన రాయలసీమ-మలబార్ సోదరులను కరువునుండి రక్షించాలంటే, పై కార్యక్రమాన్ని ఆంధ్రరైతాంగం త్రికరణ శుద్ధిగా ఆచరణలోపెట్టాలి. కరువు పరిస్థితుల నాధారంగా తీసుకొని, జపాన్ ముష్కరులు మన మాతృభూమిని ఫాసిస్టు దాస్యంలో ముంచుటకు సిద్ధంగా ఉన్నారను విషయం ఆంధ్రరైతాంగం మరువకూడదు.

చెరువు మరమ్మతుకు 600 రూపాయలు

కృష్ణాజిల్లా, నూజవీడు తాలూకాలో వడ్లమాను అనే గ్రామం వుంది. అది ఈనాంగ్రామం. ఇటీవల అచ్చటి గ్రామరైతుసంఘం ఆహారసమస్యపై రైతుల్ని, కూలీలనూ, సమీకరించి పనిచేస్తూంది. రైతు-కూలీ సామరస్యాన్నిగురించి ప్రచారంచేసి, కూలీరేట్లను 0-9-0 నుండి 0-12-0 కూ (పురుషులు), 0-4-0 నుండి 0-6-0 కూ (స్త్రీలు), హెచ్చించి యిచ్చునట్లు రైతులు ఒప్పుకున్నారు. గ్రామ తగాదాలను సక్రమంగా పరిష్కరిస్తూ, కోర్టులకు వెళ్ళవవసరం లేకుండా చేశారు. ఇంతేకాదు. ఆ గ్రామంలో అధికాహారోత్పత్తికి గాను మరమ్మతు కావలసిన పంటచెరువు ఒకటి ఉంది. దాని మరమ్మతుకు దేవస్థానం అధికారులను రు600 శాంక్షన్ చేయునట్లు ఒప్పించారు. ప్రస్తుతం చెరువులో నీరు తగినంతగా లేనందున, రైతులు వంతులప్రకారం పంచుకొంటున్నారు.

చెరువును రైతులే స్వయంగా బాగుచేయించు తున్నారు

ఈనెల 10, 11 తారీఖులలో కురిసిన వర్షమువల్ల తిరువూరు తాలూకా గంపలగూడెం ఏరియాలో వున్న వినగడప, కొత్తపల్లి గ్రామములకు మధ్యనున్న దుగ్గిరాల చెర్వుకు 3 గండ్లు పడినవి. షుమారు 8 గజముల వెడల్పైన ఒక గండి పడినది. వినగడపవూరులో రెండు గండ్లుపడి నీరు ఊరు మధ్యగా మనిషిమునుగు లోతున ప్రవహించింది. ఈ ప్రవాహమువల్ల ఇండ్లగోడలు పడిపోవుట, కలప కొట్టుకొనిపోవుట మొదలగు నష్టము సంభవించింది.

ఈ చెరువు కొత్తపల్లి ఎస్టేటు (బేతవోలు) వారిది. రైతులు ఎస్టేటుగుమస్తాతో, చెరువు వెంటనే బాగుచేయించకపోతే మాకు—మీకు, కూడా నష్టంవుంది అని మొరపెట్టుకున్నారు. అతడు ఆ మొరను పెడచెవిని పెట్టాడు. కాని రైతులు నిరుత్సాహపడి ఊరుకోలేదు. 200 మంది కూలీలను పెట్టి చెరువును బాగుచేయించుతున్నారు. ఈ డబ్బు శిస్తులో మినహాయించే ఇస్తామన్నారు. ఈ విధంగా రైతులు స్వయంగా బాగుచేయించుట తిరువూరు తాలూకాలో ప్రథమము. కట్ట తెగుటవల్ల నష్టమయ్యేదాన్ని షుమారు 200 ఎకరముల పల్లపుసాగును రైతులు యీ విధంగా కాపాడారు.

గుంతకల్ రైల్వేఅధికారులు దేశరక్షణకు అపకారం చేస్తున్నారు

రోజురోజుకూ వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రైల్వేకార్మికులకు ఫెడరేషన్ అడిగిన 30 రూపాయిల కరువుభత్యం రైల్వేబోర్డు నిరాకరించడం. ఈ సమస్యను పరిష్కరించడానికి అడ్జుడికేటరును నియమించకపోవడం. చౌకడిపోలను విరివిగా స్థాపించి అవసరవస్తువుల్ని అమ్మకపోవటం. కుటుంబసంఖ్యనుబట్టి రేషనింగు ఇవ్వకపోవడం. ఇదంతా గుంతకల్ రైల్వే కార్మికుల్లో తీవ్రమైన అసంతృప్తి కలిగిస్తూంది. ఇవే కాకుండా సెలవులివ్వకపోవటం, తక్కువ పనివారిచే ఎక్కువ పనిచేయించుకోడానికి ప్రయత్నించడం, ఫైర్మన్లు ఎంతో నిపుణతతో పని చేస్తున్నావారిలో 24 రూపాయిలు 28 రూపాయిలని రెండు గ్రేడ్లుంచడం మొదలయిన ఎన్నో అక్రమాలకు అక్కడి రైల్వే అధికారులు పూనుకుంటున్నారు.

ఈ కష్టాల నన్నిటిని తొలగించుకోడానికి ఆకష్టాలకు గురిఅయినకార్మికులు ఇదివరలో వ్యక్తి అప్పీళ్లు ఎన్నో పంపారు. వాటన్నిటివల్ల లాభం లేకపోగా చీఫ్ ఇంజనీరుకి సి. ఒ. పి. యస్. (చీఫ్ ఆపరేటింగ్ సూపరిండెంటు) కి లోకో ఇంజనీరింగు కార్మికులు సమిష్టి మహజర్లు పెట్టారు కార్మికులు శిక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారనీ, జిల్లా ఇంజనీరు నిర్ణయాలను తానేమీ మార్చలేనని చీఫ్ ఇంజనీరు జవాబిచ్చాడు. ఈ జవాబు అదివరకు నిరంకుశంగా ప్రవర్తిస్తున్న స్థానికాధికారులకు మరి త చేయూతనిచ్చింది. కార్మికుల్ని అనేక విధాల భయపెట్టి, బాధించడానికి వీరు ప్రారంభించారు. అంతేకాకుండా కార్మికుల్లో ఇంతచైతన్యం కలగడానికి కారణం రైల్వే కార్మిక బ్రాంచి కార్యదర్శి కామ్రేడ్ గోవిందులే నని అనుకొని, ఆయనమీద 28-8-43న లేనిపోని చార్జిషీటు పెట్టారు.

ఈ ఇంజనీరింగు పనివారల కష్టాలకు అంతులేదు. కార్పెంటర్సు ఖాళీలు వచ్చినప్పుడు, అదివరలో పర్మనెంటు కార్పెంటర్సు [illegible]ప్పుడు ఆస్థానంలో ఏ రిమార్కులు లేకుండా పనిచేసినవారెందరో ఉన్నా, వారిని తీసుకోకుండా, నామకః ట్రయల్ పెట్టి, అందులో తప్పినప్పటికీ తనకనుకూలుడైన ఒక జూనియర్ను ఎ. ఇ. తీసుకున్నాడు. దీనిపైని ఆందోళనచేస్తే అసిస్టెంట్ ఇంజనీరు చర్యను సమర్థించాడు డిస్ట్రిక్టు ఇంజనీరు.

ఇలాంటి అక్రమాలకు తోడు అధికారులు కార్మికుల్లో చీలికలు తేడానికి ఎన్నోవిధాల ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు యూనియన్ చైతన్యంగల కార్మికుల్ని తిట్టడం, చీటికిమాటికి అకారణంగా టి. 20 యివ్వడం, అక్రమకేసులు పెట్టి అరెస్టు చేయించడం. చేస్తూ మరోవైపు తమకు అనుకూలంగా ఉంటారనుకునే కార్మికులకు చక్కని యింటివసతులిచ్చి ప్రమోషన్ లిస్తామని ఆశచూపడం, జూనియర్లను ప్రమోటుచేసి తమవైపు త్రిప్పుకోడానికి ప్రయత్నం జరుగుతూంది.

లోకో పనివారికి సెలవు లివ్వకపోవడం అటుంచి, ఓవర్టైమ్ అలవెన్సులు కూడా ఇవ్వడంలేదు. పనిముట్లు సరిగా లేనందువల్ల దెబ్బలు తగిలి, సెలవులో ఉన్నప్పుడు వారికి నెలజీతాలివ్వక అర్ధజీతాలివ్వడం మామూలయిపోయింది. ఈవిధంగా అధికారుల నిరంకుశ ప్రవర్తన ఫలితంగా తామనుభవిస్తున్న 42 కష్టాలను ఉదహరిస్తూ, 250 మంది సంతకాలతో సి. ఒ. పి. యస్. (ఛీఫ్ ఆపరేటింగు సూపరింటెండెంటు)కు మహజరు పంపారు. ఈ అప్పీలుకున్నూ కూడా గోవిందులే కారణమని డి. టి. యస్. పి. ఒకరోజు షెడ్డుకు వచ్చి అతనిమీద మండిపడుతూ, అతన్ని డిస్మిస్ చేయుస్తానన్ని బెదరించాడు. అంతేకాకుండా అసలుసంగతి చెప్పకుండా కార్మికుల్ని మోసంచేసి గోవిందులు ఇలా సంతకాలు తీసుకున్నాడని నేరం మోపడానికి, అందుకు కార్మికుల దగ్గర్నుంచి స్టేటుమెంట్లు తీసుకోడానికి ప్రయత్నించాడు. కాని, కార్మికు లీ ప్రయత్నాన్ని సాగనివ్వలేదు.

ఈ అధికారి చర్యలను నిరసిస్తూ, కార్మికులనేక సభలు జరిపి, తమ కష్టాలను తీర్చాలని తీర్మానాలు చేశారు. ఈ ఆందోళన ఫలితంగా డి. టి. యస్. పి. ని అక్కడనుంచి ట్రాన్స్ఫర్ చేశారు. కొన్ని చిన్నచిన్న ఇబ్బందులను తీర్చారు.

ఇతర డిపార్టుమెంట్లలో కూడా స్థానికాధికారుల నిరంకుశ ప్రవర్తనవల్ల కార్మికుల కడగండ్లు రోజు రోజుకీ పెచ్చు పెరుగుతున్నాయి.

ఏనాడయినా జపాను దండయాత్ర నెదుర్కోడానికి దేశాన్ని సిద్ధపరచవలసిన రోజులివి ఈ పరిస్థితుల్లో యుద్ధ కార్యకలాపాలకు రైల్వే ఎంత ప్రధానమో వేరే చెప్పనక్కర్లేదు. అంతేకాదు, నేడు దేశంలో ప్రజ లనుభవిస్తున్న కరువుబాధలు తీరడానికి ఆహారపదార్థాల రవాణాలు విరివిగా జరగవలసిన అవసరం ఎంతోఉంది. ఈపరిస్థితుల్లో కార్మికులపైని కసిపెట్టుకొని, గుడ్డిగా వారిని అష్టకష్టాలపాలుచేయడం దేశరక్షణకు, ప్రజల శాంతి భద్రతలకు దెబ్బకొట్టడ మన్నమాట. గుంటకల్ లోకోషెడ్డు, ఇంజనీరింగు అధికారులు ఈమహాపరాధానికిఒడికడుతున్నారు. ప్రభుత్వం వెంటనే కలుగజేసుకొని ఈ ప్రవర్తనను అరికట్టాలి.

కార్మికు లేమాత్రం రెచ్చిపోకుండా, నూటికి నూరువంతులు తమ సంఘశక్తిని బలపరుచుకోవాలి. ప్రజల కెంతో అవసరమైన రైల్వే రాకపోకలను అవిచ్ఛిన్నంగా సాగిస్తూ, అవిధంగా తమ ఆందోళనకు, కోరికలకు ప్రజల సానుభూతి, సహకారబలాన్ని కూడా సంపాదించుకోవాలి. ఈ విధంగా కృషిచేస్తే తాము దేశరక్షణకు, ప్రజల శాంతిభద్రతలకు సేవచేసినవారవడమే కాక, తమ ఇబ్బందుల నన్నిటిని తీర్చుకోగలరు.

కార్మికలోకం

ఓరంగల్లోని అజంజాహీమిల్లు కార్మికుల విజయాలనుగూర్చి గత వారం తెలిపాము. తమ సాధారణ హక్కులకూడా భిన్నంగా ప్రవర్తిస్తున్న మిల్లు యజమానులను కార్మికులు ఏకముఖంగా ఎదుర్కొన్నారు. ఈ ఐక్యకృషికి తట్టుకోలేక, కొద్ది మార్పులతో వారికోర్కెల నంగీరించారు. మూడు నెలల కొకసారి రు. 5 బట్ట చౌకధరకు సప్లయి చేయడానికి, బియ్యం కార్మికుల కందుబాటులో ఉండే ధరకు సప్లయి చేయడానికి అధికారులు అంగీకరించారు. కాని, దీని తరువాత జరిగిన విషయాలను చూస్తే, అప్పటికి మాత్రం కార్మికులను శాంతపరచి, ఆటుతరువాత తమ నిరంకుశ ప్రవర్తనను ఎప్పటిలాగే సాగించాలనే ఉద్దేశంతో యజమాను లిలా ఒప్పుకున్నారని స్పష్టమవుతూంది.

చౌకధరకు బట్ట సప్లయి చేస్తామని ఒప్పుకున్న యజమానులు, నామకః పౌనుకు రెండు పైసలు మాత్రమే ధర తగ్గించారు. బియ్యం విషయంలో ముతక బియ్యం ధర తగ్గించి, సన్నబియ్యం ధర హెచ్చించారు. ఇంతేకాకుండా, ఈ నెల వీవింగుడిపార్టుమెంటులో కూలీలకు సాధారణంగా నెలలో ముట్టేదానికన్నా మనిషికి ఆరేసి రూపాయిలు తక్కువ ఇచ్చారు.

ఈ ప్రవర్తనను పరిశీలిస్తే, యూనియన్ స్థాపించుకొని తమ నెదిరించి నిలచిన కార్మికులపైని, వాళ్ళ యూనియన్పైని కసితీర్చుకోవాలనే ఉద్దేశంతో, యజమానులున్నారని తెలుస్తూంది. ఈ ఉద్దేశంతోవారు కార్మికుల కోర్కెలతో ఆటలాడుతున్నారు. దీని ఫలితంగా, ఈ కరువురోజుల్లో దేశానికెంతో అవసరమయిన బట్టల ఉత్పత్తికే భంగం కలుగుతుందన్న విషయాన్ని వీరు గుర్తించుటలేదు. ఇంత ప్రమాదకరమయిన ఈ యజమానుల ప్రవర్తనను ప్రభుత్వము, ప్రజలు అరికట్టాలి. వీరి ప్రవర్తనకు రెచ్చిపోకుండా, మునుపటిలాగే కార్మికులు ఉత్పత్తిని కొనసాగిస్తూ, ప్రజా సహకారాన్ని సంపాదించి, దాని అండతో తమ కోర్కెలను సాధించి అధికారులకు దేశభక్తిని బోధించాలి.

మునిసిపల్ కార్మికుల విజయం

రాజమండ్రి మునిసిపల్ కార్మికులకు ఏప్రిల్నుండి 8-8-0 కరువు భత్యం ఇవ్వడానికి కౌన్సిల్ తీర్మానించింది. ఇన్నాళ్ళు కార్మికులు జరిపిన ఆందోళన ఫలించింది. అంతేకాకుండా ఏప్రిల్నుండి ప్రావిడెంటు ఫండు అమలు జరపడానికి అంగీకరించారు. నైట్సాయిల్ లారీ పూర్తిగా తొలగించి, దానిస్థానే 11 బండ్లు ఏర్పాటు చేయడానికి అధికారులు అంగీకరించారు.

కొండమిట్టలో ఆందోళన

11-9-43వ తేదీని కొండమిట్ట(ఒంగోలు తాలూకా) లో కామ్రేడ్ కె. ఆంజనేయులు అధ్యక్షత క్రింద మునిసిపల్ కార్మికుల జనరల్బాడీ సమావేశం జరిగింది. ప్రభుత్వం 6-8-0 యుద్ధ అలవెన్సు ఇవ్వాలని ప్రకటించి నప్పటికీ స్థానికాధికారులు ఇవ్వకపోవడాన్ని ఖండిస్తూ వెంటనే ఆ అలవెన్సు ఇప్పించాలని తీర్మానించారు. మీనియల్సు అందరికీ ఇంక్రిమెంట్లివ్వాలని, వాళ్ళకు యూనిఫారాలివ్వాలనీ, పనివాండ్ల యిండ్లపై పన్ను రద్దుచేయాలని తీర్మానించారు. న్యాయసమ్మతమైన ఈ కోర్కెలను అధికారులు నెరవేర్చాలి.

రాయలసీమ జమా ఖర్చులు

18-9-43వ తేదీని ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ జనరల్బాడీ సమావేశంలో, రాష్ట్ర రైతుసంఘ ఆదేశానుసారం వసూలు చేసి ఖర్చుపెట్టబడిన రాయలసీమ నిధి ఎకౌంట్లు ఆమోదించబడ్డాయి. వాటిప్రకారం, 15-3-43 నుండి 31-8-43 వరకు మొత్తం రు. 8017-10-7 వసూలయింది. కొందరు వాలంటీర్లనుండి వాపసు చేయబడిన సొమ్ముకూడా జమలలో చూపుటవల్ల, "ప్రజాశక్తి"లో పైమొత్తంకంటె జమలమొత్తం, ఖర్చులమొత్తం, అధికంగా చూపబడ్డాయి. ఈ రు. 8017-10-7 లను రాష్ట్ర రైతుసంఘం యీ క్రింది విధంగా ఖర్చుచేసింది:

1. అనంతపురం జిల్లా కరువు నివారణ కమిటీకి. (దీనికి అధ్యక్షులు రావుసాహేబ్, ఎస్. శ్రీనివాసులుగారు; కార్యదర్శి ఎ. చిదంబరరెడ్డిగారు, రాష్ట్ర కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సభ్యులు) పంపినది :	రు 2150-0-0
2. కర్నూలు జిల్లా కరువు నివారణ కమిటీకి (అధ్యక్షులు: బి. వి. శేషారెడ్డిగారు, జిల్లాబోర్డు ప్రెసిడెంటు; సెక్రటరీ: ఎ. వేణుగోపాలరెడ్డిగారు, బి. ఏ., బి. ఎల్.,) పంపినది.	రు 850-0-0
3. బళ్ళారిజిల్లా (పి. వెంకటరామప్పగారు, జొహరాపురం పంచాయతీబోర్డు ప్రెసిడెంటు)కు పంపినది.	రు 400-0-0
4. 34 గురు వాలంటీర్లకు (అనంతపురం జిల్లాలో 12; బళ్ళారిజిల్లాలో 12; కర్నూలులో 8; కడపలో 2) పంపినది	రు 2210-14-0.
5. వసూలైన 6000 బట్టలను (కొత్తవి. పాతవి.) సొమ్మను, పంపుటకైన చార్జీలు.	81-5-6
6. నిలవ	2325-7-1
మొత్తం.	8017-10-7

ప్రజాశక్తి చందావివరాలు

సంవత్సర చందా	5—0—0
అర్ధ సంవత్సర చందా	2—8—0
పావు సంవత్సర చందా	1—4—0

విడుదల చేయాలి

దేశభక్తులందరూ ప్రజలమధ్య నుండి, జాతీయసమస్యల పరిష్కారం కోసం, దేశరక్షణకోసం ప్రజలనందరిని సమీకరించవలసిన అవసరం ఈనాడెంతోఉంది. ఇలాంటి పరిస్థితులతో జైళ్ళలోవున్న కామ్రేడ్ గయాప్రసాద్, భట్టాచార్యులు క్షయవ్యాధితో బాధపడుతూ చాల ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారన్న వార్త విచారకరము. ప్రభుత్వం వీరిని వెంటనే విడుదల చేయాలని వేటపాలెం (గుంటూరుజిల్లా) యువజనసంఘ కార్యనిర్వాహకవర్గం తీర్మానించింది.

సత్తెనపల్లి తాలూకా (గుంటూరుజిల్లా) యువజన సంఘ కార్యనిర్వాహకవర్గం ఈ ఇద్దరు దేశసేవకుల విడుదలను కోరుతూ, 9-9-43న తీర్మానించింది.

ఈనాడు దేశరక్షణ కృషికి అమూల్యములయిన వీరి ప్రాణాలను కాపాడాలని, అందుకోసం ప్రభుత్వం వెంటనే వీరిని బేషరతుగా విడుదలచేయాలని కొండమిట్ట (ఒంగోలు తాలూకా)మ్యునిసిపల్కార్మికులు 11-9-43న తీర్మానించారు.

ఒంగోలు తాలూకా (గుంటూరుజిల్లా) లో సమ్మెవరం గ్రామ రైతుమహాసభ సందర్భంలో, ఈఇద్దరు ప్రజాసేవకులను విడుదల చేయాలనే తీర్మానాన్ని 1000 మంది రైతులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

యువకుల ప్రజాసేవ

ఈ నెల 6 వ తేదీ రాత్రి 9-30 గంటలకు 25 మంది స్త్రీ పురుషులు ఆకలితో మలమలమాడిపోతూ ప్రాణాలు కళ్ళలో పెట్టుకొని మేడూరు (సత్తెనపల్లి తాలూకా) కి వచ్చి నడిబజారులో కూలబడ్డారు. వీళ్ల సంగతి తెలిసిన వెంటనే స్థానిక యువజనసంఘ సభ్యులు ఇంటింటికివెళ్ళి ఈ అన్నార్తురుల కోసం ఆహారం పోగుచేశారు. అదితిని ఆ 25 మంది తెప్పరిల్లారు. పల్నాడు తాలూకా, అగ్రహారం గ్రామంనుంచి, తిండికోసం, పనికోసం వెతుక్కుంటూ మాగాణీ గ్రామాలకు బయలుదేరారు గాని, ఎక్కడకు వెళ్ళినా ఆకలిమంటలే వారికెదురయాయి.

సత్తెనపల్లి, పల్నాడు తాలూకా ప్రజలు ఈ ఉదంతంయొక్క అర్థం గ్రహించాలి. పరిస్థితుల నిలాగేవిడిచిపెడితే త్వరలో అక్కడ ప్రజలందరూ ఈ స్థితికే రాగలరని గ్రహించాలి. ముందుగానే జాగ్రత్త పడి ఆహార కమిటీలను ఏర్పరచడం, ప్రజల నందరినీ ఈ కమిటీల ద్వారా సంఘటితపరచి ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి, చౌకడిపోలు ఏర్పాటు అయేలాచేయడం అవసరం.

కరువు తీవ్రత నెదుర్కోడానికి ప్రజలు సంఘటితం కావాలి

కడపనుంచి సంతోషకరమైన వార్త. ఆజిల్లాలోని కరువుసమస్యను అన్నిపార్టీల ఐక్యతతో ఎదుర్కోవాలనే దీక్షతో ఇన్నాళ్లు జరిగిన ప్రయత్నాలు ఈ నెల 12 వతేదీనాటికి ఫలించాయి. ఆనాడు కడపలో ఆహార మహాసభ బారిష్టర్ యస్. కృష్ణస్వామిగారి అధ్యక్షతకింద జరిగింది. "ఆహారంకోసం ఐక్యత కావాలి." "ఆహార కమిటీలను ఏర్పరచాలి." మొదలైన నినాదాలతో సభాభవనాన్ని అలకరించారు.

ప్రజల సహకారం తీసుకొనక పోవడం వల్లనే ప్రభుత్వం యీ ఆహారసమస్యను పరిష్కరించలేక పోతూందనీ; ప్రజలందరూ ఏకమై పూనుకొంటే తిండికరువు తీరగలదని, ప్రజల క్షేమానికి, దేశరక్షణకు అధికోత్పత్తి అవసరమని ప్రముఖులు ఉపన్యాసాలిచ్చారు. యం. మాధవాచారిగారు ప్రజారక్షణ దళాల ఆవశ్యకతను వివరించారు.

అపైని జిల్లా ఆహారకమిటీ ఎన్నికలు జరిగాయి.

బారిష్టరు కృష్ణస్వామిగారు దీనికి అధ్యక్షు. కడపజిల్లా కమ్యూనిస్టుపార్టీ ఆర్గనైజరు పి. నరసింహారెడ్డిగారు కార్యదర్శి. మరి పదిమంది కార్యనిర్వాహక సభ్యులు ఎన్నుకోబడిరి. మిగిలిన కార్యనిర్వాహక సభ్యులు: శ్రీమతి కె. రామసుబ్బమ్మ (కాంగ్రెసు:కడప జిల్లాబోర్డు మాజీ అధ్యక్షురాలు). శ్రీ పి. శేషయ్య శెట్టి (కడపమునిసిపాలిటీ చైర్మన్). జనాబ్ హుస్సేన్ ఖాన్ మజానా (మస్లింలీగ్ అధ్యక్షుడు). శ్రీ వి. ఆర్. సత్యనారాయణ (కోడూరు ఫలోత్పత్తి సహకారసంఘ కార్యదర్శి). శ్రీ పి. రామకృష్ణారెడ్డి (కాంగ్రెసు) శ్రీ సి. యల్. నరసింహారెడ్డి (జస్టిస్‌పార్టీ నాయకుడు). జనాబ్ షా అలంఖాన్ (ముస్లిం లీగ్). శ్రీ పి. బసిరెడ్డి. శ్రీ కె. వీరభద్రరావు (ఆంధ్రమహాసభ. కడప జిల్లాకమిటీ సభ్యుడు). శ్రీ వి. వి. పట్టాభిరామారెడ్డి (కాంగ్రెసు : జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు అధ్యక్షుడు)

రేషన్ హెచ్చించాలి

ఈవిధంగానే అన్నిపార్టీల, ప్రజాసంస్థల ప్రతినిధులలోను, ప్రభుత్వోద్యోగులతోను కూడిన స్థానిక ఆహార కమిటీలను ఏర్పాటు చేయాలని సభలో తీర్మానించారు.

రేషనింగు ఇప్పుడు అమలులో ఉన్న చోట్లగాని, ఇకమీదట అమలు కానున్న చోట్లగాని మనిషికి రోజుకు 1½ సావుసేర్లు, కాయకష్టంచేసేవారికి అర్ధ సేరు, ఇవ్వాలని మరొక తీర్మానం చేశారు. రేషన్‌కార్డు పోతే వేసే జరిమానా 0-0-6 కు తగ్గించాలని ఈ తీర్మానం కోరింది. గ్రామాలలోకూడా డిపోలు పెట్టి ఆహారపదార్థాలేకాక కిరసనాయిల్, స్టాండర్డుబట్ట అమ్మించాలని కోరారు

జమ్మలమడుగు, పులివెండ్ల, కమలాపురం తాలూకాలు, ప్రొద్దుటూరు తాలూకాలో కొంతభాగ, కరువు ప్రదేశాలుగ ప్రకటించి కరువుపనులు ప్రారంభించాలనీ, గ్రామాలలోని ప్రజల కందుబాటులో 4, 5 మైళ్ళకొక డిపోను పెట్టి ఆహారపదార్థాలను రేషన్ పద్ధతిలో అమ్మించాలనీ ఇంకో తీర్మానం చేశారు. తిండిదొంగలను బహిరంగపరచి, వారిదగ్గరున్న స్టాకులను పబ్లిక్‌స్టోర్సులో పెట్టి అమ్మించాల కోరారు. అధికాహారోత్పత్తి విషయంలో ప్రభుత్వం చేసే ప్రకటనలను స్థానికోద్యోగులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆచరణలో పెట్టాలనీ, రైతులు తమకున్న అన్ని అవకాశాలను వినియోగించి ఆహారపదార్థాలను అధికంగా పండించాలనీ మరోతీర్మానం చేశారు. కరువునివారణ కృషికి తోడ్పడుటకు, శాంతిభద్రతలను కాపాడటానికి జాతి, మత, వయో భేదాలు లేకుండా అందరూ ప్రజారక్షకదళాల్లో చేరాలని యింకోతీర్మానం జరిగింది.

మంగళగిరిలో ఆహారకమిటీ

మంగళగిరిలో గత మాసం 31 వ తేదీని ఆహారకమిటీని ఏర్పాటు చేశారు. వివిధ పార్టీల ప్రతినిధులు ఈ కమిటీలోఉన్నారు.

ఈ గ్రామ జన సంఖ్య 15000. వీరిలో ముప్పాతికభాగం చేనేతపారిశ్రామికులు. కనుక ఆహార పదార్థాల కొరకు ఇతర గ్రామాలపై పూర్తిగా ఆధారపడవలసిఉంది. కాబట్టి ఈ గ్రామాన్నికూడా అర్బన్‌ప్రాంతంగా ప్రకటించి, రేషనింగును ఆహారకమిటీద్వారా అమలు జరపాలని ఈ కమిటీతీర్మానించింది.

చిత్తూరుజిల్లాలో కరువుతీవ్రత

చిత్తూరుజిల్లాలో మదనపల్లి, వాయలపాడు, పుంగనూరు, తాలూకాల్లో కరువు పరిస్థితులు చాల తీవ్రంగా ఉన్నాయనీ; పేదలు, ముఖ్యంగా కాయకష్టం చేసేవారు, దేవదారు ఆకులు తింటున్నారని జిల్లా ఆహారకమిటీ అధ్యక్షుడు టి. యస్. రామకృష్ణారెడ్డిగారు ప్రకటించారు. ఆదేవదారు ఆకులక్కూడా ఇప్పుడు కరువు వచ్చిందట.

మదనపల్లికి మే, జూన్, జూలై మాసాలకు రావలసిన ధాన్యం కోటా ఇంకా చేరలేదని, వెంటనే ఆ ప్రాంతాలకు బియ్యం సప్లయిచేయకపోతే పరిస్థితులు చాల ప్రమాదకరమవుతాయనీ వీరు ప్రకటించారు.

అంతేకాకుండా ఇదివరకు పంపుతూన్న కోటాలు చాలీ చాలకుండా ఉన్నాయనీ, వాటి పంపకం సరిగా లేదనీ చెప్పారు. ఉదాహరణకు మదనపల్లితాలూకాకొచ్చే 375 టన్నుల బియ్యంలో, 230 టన్నులు మదనపల్లి పట్టణానికి, మిగతాది మిగిలిన 90 గ్రామాల్లోని 1,75,000 ప్రజలకు పంచాలని అధికారుల ఏర్పాటట. ఇకమీదట ఇలా జరక్కుండా ఆయా ప్రదేశాల అవసరాలను లెక్కకట్టి, అందుకు తగిన సప్లయిలను వెంటనే పంపాలని ఈయన హెచ్చరించారు.

సత్తెనపల్లి, పల్నాడు తాలూకాలు

గుంటూరుజిల్లా సత్తెనపల్లి తాలూకాలో సకాలానికి వర్షాలు లేకపోవటంవల్ల పంటలు చాల నష్టపడ్డాయి. దీనికి కృష్ణవరదలు తోడయాయి. ఈ తాలూకాకు ఎప్పుడూ సరిపడేటంత పంట ఉండనందున నైజాం, నంద్యాల, రాజమండ్రి, గుంటూరుల నుండి జొన్నలు, బియ్యం తెప్పించు కుంటారు. ఈసంవత్సరం నైజాం, నంద్యాలనుండి వచ్చే జొన్నలమీద ఆధారపడేవారు కూడా బియ్యంతినవలసివచ్చింది. కాని బియ్యంధర పేదప్రజల కేమాత్రం అందుబాటులోలేదు.

పల్నాడు తాలూకాలోకూడా కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. తాలూకా మొత్తంమీద లెక్కలు తీస్తే మూడునాలుగు నెలలకు సరిపడే తిండిమాత్రం ఉందని తేలింది. ఈమధ్య అగ్రహారంఅనేఊరినుండి పస్తులుపడలేక మాగాణిప్రాంతాలకు కూలికో

పంచాయితీ బోర్డులు పాయిఖానాలు కట్టించాలి మంత్రసానులను నియమించాలి

మహిళాసంఘాల ఆందోళన

కాకినాడ దేవాలయంవీధిమహిళాసంఘం 10-9-43 న ఏర్పడింది. కార్యవర్గ ఎన్నికల తర్వాత, హిందూలా సవరణబిల్లును 1943 లోపలనే అమలుజరపాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించబడింది. ఆకలి బాధకు గురియైన బెంగాల్ స్త్రీలకుపిల్లలకు సానుభూతి చూపుతూ, మహిళాసంఘం తరఫున చందాలు వసూలుచేయాలని మరొక తీర్మానంచేశారు. జాతీయ నాయకులను విడుదలచేయాలని ఇంకొక తీర్మానం చేశారు.

గతనెల ఆఖరివారంలో, తూరంగి పేటలో మహిళాసమావేశం జరిగింది. వి. జగదాంబ, వి. కాకమ్మ, వి. మహాలక్ష్మమ్మ గారలు జాతీయగీతాలతో సభను ప్రారంభించారు. యుద్ధము, ఆహారసమస్య, విమానదాడిరక్షణ, స్త్రీలహక్కులను గురించి తెలియజేశారు. మహిళాసంఘంలో 58 మంది చేరారు. వీరు ముగ్గుపేటలో, ప్రజాశక్తిలో పడిన బెంగాల్ క్షామ చిత్రాలను చూపించి, ఆహారసమస్యను గురించి తెలియజేశారు. చౌకడిపోల ఆవశ్యకతనుకూడతెలియజేశారు. మహిళాసంఘంలో 73 గురిని చేర్పించారు.

కాకినాడ, జగన్నాయకపూరు— ఈరెండిటిలోను మహిళా సమావేశాలు జరిపారు. ఒక పేటలో 38 గురిని, రెండవదానిలో 59 గురిని సభ్యులుగా చేర్చారు.

ఏలూరు తాలూకా

ఏలూరు తాలూకా చాటపర్రులో అన్నే రామతులశమ్మ, కుమ్మర మాణిక్యమ్మ, కాపు మాణిక్యమ్మగారలు, 21-8-43 న మహిళాసంఘప్రచారం చేశారు. 73 గ్గురు సభ్యులుగా చేరారు. హిందూలా సవరణబిల్లు విషయమైన మహజరుమీద 94 గురు సంతకాలు, వేలిముద్రలు వేశారు. పంచాయితీ బోర్డు తరఫున ఒక మంత్రసానిని నియమించాలని కోరుతూ పెట్టిన పిటీషన్‌పైన 96 మంది సంతకాలు చేశారు. పంచాయితీబోర్డు ప్రెసిడెంటువద్దకు ఈ విషయమై రాయబారం వెళ్ళగా, మంత్రసానిని నియమించడానికి వాగ్దానం చేశారు.

ఇంకా ఇదే తాలూకాలోని పినకడియం, దుగ్గిరాల గ్రామాలలో అన్నె రామతులశమ్మగారు ప్రచారం చేశారు. పినకడియంలో మహిళాసంఘంలో 18 మంది చేరారు. దుగ్గిరాలలో మరుగుదొడ్డికోసరం పంచాయితీబోర్డుకు 33 గురి సంతకాలతో ఒక మహజరు పెట్టారు. పంచాయితీబోర్డు ప్రెసిడెంటు ఈ విషయం ఆలోచించుతానని వాగ్దానంచేశారు.

సోమవరప్పాడులో అన్నే రామతులశమ్మ, కుమ్మర మాణిక్యమ్మగారలు, 40 మందిని మహిళా సంఘసభ్యులుగా చేర్చారు. గ్రూపు మీటింగులుజరిపి, మహిళాసంఘ ఆవశ్యకత, స్త్రీవిద్య, ఫాసిస్టులు స్త్రీలపై గావించిన అత్యాచారాలు, విమానదాడి రక్షణ- మొదలగు సమస్యలపై మాట్లాడారు.

నాగాయితిప్ప

కృష్ణాజిల్లా నాగాయితిప్పలో మహిళా సంఘంలో 30 మంది స్త్రీలు చేరారు. 60 ఏండ్ల వృద్ధురాలుకూడ ఉత్సాహంగాసంఘంలో చేరింది.

బందరు

సుకర్లాబాద మహిళాసంఘం 1-9-43 న సమావేశమయింది. లెట్రిన్‌కోసరం కమీషనర్‌కు ఒక మహజరు పెట్ట నిశ్చయించారు. 130 మంది ఆమహజరుపైసంతకాలుచేశారు. 10-9-43 న తిరిగి సమావేశమై అనసూయ, మిరాజమ్మ, నాగరత్నంగార్లను రాయబారకటీగా ఎన్నుకొన్నారు. 13-9-43 న కమీషనరు వద్దకు వీరు వెళ్ళి మాట్లాడారు. కమీషనరు లెట్రిన్‌ను కట్టించ వాగ్దానం చేశారు.

హైద్రాబాద్

"29-8-43 న భువనగిరియందు శ్రీమతి సీతాకుమారి (దక్షిణాంధ్ర మహిళా సభాధ్యక్షురాలు)గారిఅధ్యక్షతను మహిళా సమావేశం జరిగింది. (శ్రీమతి రంగమ్మ ఓబులరెడ్డిగారస్వస్థతవలన అధ్యక్షతవహించడానికి రాలేకపోయారు.) హైద్రాబాద్, కొలనుపాకనుండి మహిళలు వచ్చారు. వివిధ సమస్యలపై ఉపన్యసించిన తర్వాత, తాలూకా మహిళాసంఘం ఏర్పరచబడింది. శ్రీమతి దాత్కారి లక్ష్మీబాయిగారధ్యక్షురాలుగను, పి. భ్రమరాంబ, ప్రధాన కార్యదర్శినిగాను, సిద్దల కౌసల్యగారు సహాయ కార్యదర్శినిగాను ఎన్నుకోబడ్డారు.

వడ్లమూడి

గుంటూరుజిల్లా వడ్లమూడి గ్రామంలో, 12-8-43 న జగదాంబ, కోటేశ్వరమ్మగారలు మహిళా సమావేశం జరిపారు. జగదాంబగారు మహిళా ఉద్యమాన్ని గురించి ఉపన్యసించారు. గ్రామ మహిళాసంఘం ఏర్పడింది.

బాలసంఘాల నిర్మాణం

లింగబోయినచర్ల, నందికొట్టూరు, రాయపేట (కవిటం.) జిన్నూరు, పసలపూడి, సంగులపాడుమాలపల్లి, కండ్లగుంట్ల,యర్రంపల్లి, సాలెపాలెం గ్రామాలలో బాలసంఘాలేర్పడి పనిచేస్తున్నాయి.

రకువెళ్ళి అక్కడా కూలి దొరక్క పస్తులతో తిరిగివస్తూ 25 మంది అభాగ్యులు మేడికొండ చేరుకున్నారు. ఆనాటికి వారికింత అన్నంపెట్టి, దారి భత్యానికి తలాకొంత బియ్యం ఇచ్చి పంపారు.

ఈ రెండు తాలూకాల్లోను అంతటా ఇలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే అక్కడి అవసరాలకు సరిపడే ఆహార పదార్థాలు సప్లయిచేయాలి. చవుక డిపోలద్వారా వాటిని ప్రజలకు అందివ్వాలి.

కిరసనాయిలు పంపకంలో గ్రామస్థుల చొరవ

పశ్చిమగోదావరిజిల్లా తణుకు తాలూకా వేలివెన్ను గ్రామంలో కిరసనాయిలు లైసెన్సుదారులు కిరసనాయిలు పోయటలో చాలా అన్యాయాలు చేస్తున్నారు.

ఒక పర్యాయం ఇద్దరువర్తకులు కిర్సనాయిలు ఉండగానేఅయిపోయిందనిబోర్డుపైనవ్రాశారు. దానిమీద గ్రామ రైతుసంఘం కలుగజేసుకొని మునసబు కరణాలతో వెళ్ళి చూడగా 26 శేర్ల కిర్సనాయిలు దొరకింది. యిద్దరు వర్తకులు క్షమాపణ కోరుతూ, ఎచ్చట అమ్మమంటే అచ్చట అమ్ముతామని రు 50 లు చొ॥న డిపాజిట్లు గ్రామస్థులవద్ద కట్టారు.

23-8-43 తేదీ రాత్రి 9 గంటలకు మరో వర్తకుడు ఒక కిర్సనాయిలుడబ్బా గోనెసంచిలో పెట్టి రు 10-0-0 లకు ఒకరికి అమ్మాడు. అది తీసుకొని వెళ్ళుచుండగా గ్రామ రైతుసంఘ అధ్యక్షుడు, పంచాయితీబోర్డు ప్రెసిడెంటు, ఆడబ్బాను పట్టుకొని, గ్రామ మునసబుగారిద్వారా రిపోర్టుపంపారు. కరువు తీవ్రత ఎంతగా ఉన్నా, అవకతవకలు ఎన్ని జరిగినా, సంఘటితశక్తితో ప్రజలు వాటి నెదుర్కొన్నట్లయితే నివారణమార్గం తప్పకుండా కనబడుతుంది.

యుద్ధసమీక్ష

• స్మాలెన్స్కు ముఖద్వారంలో రెడ్ ఆర్మీ

• ఇటాలియన్ ప్రజల స్వాతంత్ర్య యుద్ధం

నిర్విఘ్నంగా సోవియటు విజయయాత్ర సాగిపోతోంది. హిట్లరు రక్షణకోటలు, రెడ్ ఆర్మీ దెబ్బలకు వరుసవరుసగా కూలిపోతున్నాయి. ఒక్కరోజుననే 1200 ప్రదేశాలకు రెడ్‌ఆర్మీచెరతప్పించిందంటే ఎంతఉధృతంగా ముందుకుసాగుతున్నదో చెప్పనక్కరలేదు.

బ్రియాన్స్కు రెడ్‌ఆర్మీ చేతిక్కింది. మధ్యరంగంలోస్మాలెన్స్కు-బ్రియాన్స్కులు రెండూ ముఖ్య కేంద్రాలు. మాస్కోపై దాడి జరిపినప్పుడు ఈ రెండూ నాజీసైన్యాలకు మంచి వేదికలుగా ఉపయోగపడ్డాయి. బ్రియాన్స్కు 1941 అక్టోబరు నుండి జర్మన్ల చేతిలోనే వుంది. ఇంతేగాక స్మాలెన్స్కు ముఖద్వారాలైన దుకోవిష్నా, యాస్నెవో అనే రెండు ప్రదేశాలను (స్మాలెన్స్కుకు 30 మైళ్లలో) వశంచేసికొన్నందుకు స్టాలిన్ తన ప్రత్యేక ఉత్తరువులో హర్షించుతూ సందేశం పంపాడు. బ్రియాన్స్కుకు నైరుతిగా నున్న డెస్నానదిని మూడుచోట్ల రెడ్‌ఆర్మీదాటింది. ఇందులో ఒకటి డెస్నానదీ తీరానవున్న నోవోగ్రాడ్ సెవెన్స్కివద్ద. డెస్నానదికి పశ్చిమాన జర్మన్లుకట్టిన కోటలను రెడ్‌ఆర్మీ తుత్తునియలుచేసిందన్నమాట. బ్రియాన్స్కు, డెస్నా, విజయాలను రెడ్‌స్టార్ పత్రిక "ఒక నూతనవిజయం" అంటూ వ్రాసింది.

కీవునుసమీపించుతున్న రెడ్‌ఆర్మీ, నెజ్నీ, ప్రిలూకి రైల్వేస్టేషన్లను పట్టుకొంది. నెజ్నీ, కీవ్- కొంటోప్ రైల్వేలైనులోఉంది. చెర్నిగోవ్ నుండి ఒక రైల్వేలైను ఆగ్నేయంగా వచ్చి, కీవ్- పోల్టావాలైనులో కలుస్తుంది. ఆ లైనులో ప్రిలూకివుంది. చెర్నిగావ్‌కు 4 మైళ్ళలోకి రెడ్‌ఆర్మీ వచ్చింది.

ఇక ఖార్కావ్‌కు దక్షిణాన చూద్దాం. పోల్టావా- కీవ్ రైల్వేలైను తెగగొట్టబడింది. అందుచే ఇక ఈప్రాంతాన జర్మన్లకు నీపర్ పెట్రోవ్స్కి - క్రెమెన్‌చెగ్-కీవ్ రైలు మార్గమే మిగిలివుంది

నీపర్ పెట్రోవ్స్కి, ఖార్కావ్ రైల్వే మీద క్రాస్నొగ్రాడ్, జాపోరోజ్ (నీపర్‌డాం కట్టినచోటు)- ఖార్కావ్‌మీదనున్నలోజొవ్యో రెడ్‌ఆర్మీ వశమయాయి. అందుచే నీపర్‌నదికి రెడ్‌ఆర్మీ త్వరితంగా చేరడానికి వీలైంది.

ఈవిధంగా దక్షిణాన నీపర్‌నదిని చేరే సేనలు ఉత్తరాన డెస్నాను దాటిన సేనలు కీవునుఅడకత్తెరలో పెట్టే అవకాశంరెడ్‌ఆర్మీకలిభించింది.

ఇంతేగాక, నల్లసముద్రతీరంలోని నొవొరొసిస్కి రేవుపట్టణం తిరిగి రెడ్‌ఆర్మీ వశమయింది. దానికి ఉత్తరానఉన్న అనపా అనే రేవు పట్టణంపైపుకు రెడ్‌ఆర్మీ పురోగమించుతున్నది. నొవొరొసిస్కి నల్లసముద్రంలోని ముఖ్యరేవుపట్టణం. జర్మన్లఘాతుకచర్యలు చూడండి 95 వేల జనాభాగలిగిన ఈ పట్టణంలో ఒక్కపురుగు కూడా లేదు. కొందరిని హతమార్చి, మరికొందరిని బందీలగా జర్మనులు తీసుకు పోయారు.

సోవియటు పొందిన విజయాలే ఇటలీలో ముస్సోలినీ పతనానికి దారి తీశాయని క్రిందటిసారివ్రాశాం.ఇదే విషయాన్నికార్మేడ్ "విక్టరావ్" ప్రవదాలో ఇలావ్రాశాడు.

"సోవియటు యుద్ధరంగంలో చిక్కుకొనివున్న జర్మనీ నుండి ఏమీ సహాయం రాదని బదోగ్లియోకి తెలుసు. అందుచేతనే అతడు లొంగాడు...హిట్లరు ఒక్క సైనికుణ్ణి కూడా తూర్పురంగం నుండి కదలించలేదు. హిట్లరు ఇటలీకి మరికొన్ని సైన్యాలను పంపిస్తే, దాని అర్థం అతడు పశ్చిమ యూరవ్‌నుండి పంపాడన్నమాట. అందుచేత అక్కడ మరింత బలహీనపడతాడు.

"ఇది (హిట్లరు పశ్చిమ యూరపు నుండి సైన్యాలను ఇటలీకి రప్పించడం) మిత్రరాజ్యాలకు ఇటలీపైన, పశ్చిమఖండంపైన దెబ్బగొట్టడానికి మంచి అదునుకల్పించుతుంది."

సోవియటు పత్రికలు ప్రకటిచే ఇలాంటి ప్రకటనలు కొందరికి, అతిశయోక్తిగా కన్పించుతాయి. కాని వారొక ప్రధానవిషయం మరచిపోతున్నారు. ముస్సోలినీ "రాజీనామా", బదోగ్లియో లొంగుబాటు, కూడా హిట్లరు బలహీనతనే తెలియజేస్తున్నాయి. ముస్సోలినిని "రాజీనామా" ఈయకుండా, అతనిపేరునిలబడటానికి హిట్లరుసహాయం చేయలేకపోయాడు. ఒకప్రక్క మిత్రరాజ్యాలను, మరొకప్రక్క ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమాన్ని- యుద్ధ వ్యతిరేక ప్రజావిజృంభణను, అణగగొట్టడానికి తగిన జర్మనుబలాన్ని బదోగ్లియోకు సాయం చేయలేకపోయాడు. అందుచే బదోగ్లియో ప్రభుత్వంపైన హిట్లర్ ప్రభావం సన్నగిలింది. ప్రజా ఉద్యమ, హిట్లరుకు- బదోగ్లియో ప్రభుత్వానికీ మధ్య అఘాతం పెంచింది. సిసిలీ ఆక్రమణ, ఇటలీపై మిత్రరాజ్యాల బాంబులవర్షం, ప్రజావుద్యమ విజృంభణ, బదోగ్లియోలొంగుబాటుకు కారణమయ్యాయి.

బదోగ్లియో లొంగిపోయినంతమాత్రాన జర్మను పెత్తనం ఇటలీపై పూర్తిగా అంతంగాలేదు. ముస్సోలినీ పతనంకాగానే, జర్మనీ ఉత్తర ఇటలీపై దండయాత్రకు సన్నాహాలు చేసింది. ఇటలీ లొంగుబాటు రహస్యంగా ఉంచి, మిత్రరాజ్యాలు దండయాత్ర సల్పినాయి. కొంతవరకు జర్మనీకి ఆశ్చర్యం కల్గించినమాట నిజమే. దక్షిణ మధ్య ఇటలీలలోని జర్మన్లకు చిక్కుగల్గింది. అనేకచోట్ల వెనుదిరిగి వెళ్ళే జర్మను సైన్యాలు ఇటాలియను ప్రజలను, సైన్యాలను ఎదుర్కొవలసి వచ్చింది

కాని హిట్లరుకు ఎంత దెబ్బకొట్టాలో అ తదెబ్బకొట్టలేకపోయాయి మిత్రరాజ్యాలు. కారణం బదోగ్లియో ప్రభుత్వంఉగిసలాటయే. బదోగ్లియో ఫాసిస్టులను ఒకప్రక్కఅణచుతున్నట్లు నటించుతూనే, మరొకప్రక్క ప్రజా ఉద్యమాన్ని అణిచాడు. హిట్లరు వ్యతిరేక ప్రజా ఉద్యమాన్ని పెంపొంద నీయలేదు. అందుచే బదోగ్లియోప్రభుత్వంలోని ఫాసిస్టులు తమకుట్రలను నిరాఘాటంగా సాగించారు. అందుచేతనే ముస్సోలినిని హిట్లరు ఎత్తుకుపోగలిగాడు.

మిత్రరాజ్యాలు బదోగ్లియోకుపెట్టిన షరతులలో ముస్సోలినిని అప్పగించడం అనేది లేకపోవడం ఆశ్చర్యకరంగావుంది. ముస్సోలినిని తప్పించుకు పోనీయడం గర్హనీయం.

తాత్కాలికంగా హిట్లరు తన ప్రతిష్ఠను పెంపొందించు కొనడానికి ఇది ఉపయోగపడవచ్చు. కాని ముస్సోలీనీగాని, అతడు హిట్లరుకీలుబొమ్మైస్థాపించిన రిపబ్లికన్ ఫాసిస్టుపార్టీగాని, హిట్లరుకుఎలాంటి లాభమూ కల్గించలేవు. ఇటాలియను ప్రజలు తమ స్వాతంత్ర యుద్ధం ప్రారంభమయిందని గుర్తించారు. మిత్రరాజ్యాల సాయంతో హిట్లరునూ, అతని తొత్తులనూ, కూల్చడానికి సిద్ధంగాఉన్నారు. జర్మను కమ్యూనిస్టులను హతమార్చుతాననిచేసే నాజీ బెదిరింపులకు, వారు భయపడరు. ఉత్తర ఇటలీలో హిట్లరు ప్రక్కలో బల్లెంగా, టూరిన్, మిలాన్‌ల లోని కార్మిక ఉద్యమాలు ఉంటాయి. ఈనాడెందరో ఇటాలియన్ సైనికులు జర్మనీ చేతులలో పడకుండా, ఫ్రెంచి గెరిల్లాలతో చేరుతున్నారు. (ఫ్రాన్సులో)

బ్రిటిషు అష్టమసైన్యం, 5 వ సైన్యంతో సాలెర్నోవద్ద కలిసింది. నేపుల్సు అఘాతంలోని ఒక దీవిని మిత్రరాజ్యాలు వశంచేసుకున్నాయి. సార్డీనియా అను పెద్ద దీవికూడా మిత్రరాజ్యాల వశమయింది. ఇటలీలో దాదాపు దక్షిణభాగమంతా జర్మన్ల నుండి విముక్తి చెందింది.

ఇటలీలో జర్మన్లు తీవ్రప్రతిఘటన చూపించుతున్నా, విజయం మిత్రరాజ్యాల దనుటలో సందేహంలేదు. ఇటలీకి కొన్ని అదనపు సైన్యాలను జర్మనీ తెప్పించిందంటే, అవి పశ్చిమయూరప్ ఖండంనుండి తెచ్చిందన్నమాట. అందుచే ఈనాడు పశ్చిమ ఖండంపై దెబ్బతీయడానికి మిత్రరాజ్యాలకు మరింత అవకాశం వుంది. రూజువెల్టు ఉపన్యాసంలో, 2 వ రంగం విషయమై అసందిగ్ధమైనవాగ్దానం ఏమీ రాలేదు. రెండవ రంగం విషయమై బ్రిటిషు ప్రజలలోగల ఆతృతకు బ్రిటిష్ ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసులో వివిధకార్మిక సంఘాలు తెచ్చిన తీర్మానాలే నిదర్శనం.

సామ్రాజ్యవాదులకు బంటు అయిన మితవాద కార్మిక నాయకుడు సిట్రిన్ కార్మికులను మోసపుచ్చి ద్రోహించేశాడు. రెండవ రంగం తీర్మానం ప్యాసయే ధోరణిలోవుంది. అందుకని, "డన్కిర్క్ - బొలోన్ రేవుల మధ్య యుద్ధనౌకలు విమానాలు సైన్యాలు కదులుతున్నాయని" అబద్ధమాడాడు. రెండవ రంగం ప్రారంభం అయిందనే భావం కలిగించాడు.అందుచే తీర్మానానికై కార్మికులు ఒత్తిడి కల్గించలేదు. చివరకుఎప్పుడో తనకు వచ్చిన వార్తఅబద్ధమంటూ సిట్రిన్‌అన్నాడు. ఇలాంటి ట్రిక్కులు ఎన్నాళ్ళో పనిచేయవు. బ్రిటిషు కార్మికులలో కలిగినమార్పును అతడు గుర్తించలేదు.

బ్రిటిషుకార్మికులు ఇండియాకు స్వాతంత్ర్యం ఈయాలనే తీర్మానంచేసి అట్లీ-అమెరీలదోరణికి పరాజయం కల్గించారు. హిట్లరు అపజయాలకు జర్మను ప్రజలందరూ బాధ్యులనే వాని స్టార్ట్ (బ్రిటిష్ విదేశాంగ శాఖ సహాయ కార్యదర్శి) వాదాన్ని ఖండించారు. హిట్లరు ముఠా, నాజీపార్టీయే బాధ్యులుగాని జర్మను ప్రజలు కాదని. బ్రిటిష్ కార్మికులు సామ్రాజ్యవాదులకు చెంపపెట్టు పెట్టారు. అట్టి ప్రజలు, సిట్రిన్ చేసిన మోసాన్ని గ్రహించకుండా ఎన్నాళ్ళో ఉండలేరు. సోవియటు సౌహార్ద్ర ప్రతినిధులకు మాటాడే అవకాశం ఈయని సిట్రిన్‌ముఠాకు బ్రిటిషు కార్మికులు తగినబుద్ధి చెప్పకపోరు.

రెండవరంగం తెరువక ఏ మాత్రం కాలవిలంబనంచేసినా అది హిట్లరు ఉపయోగించుకొంటాడు. డొడెకనీస్‌ను హిట్లరు సైన్యాలు ఆక్రమించుకొన్నాయి.

ఇటు హిట్లరుపైకేగాక, టోజోపైకికూడ సత్వరందాడి తీయాలి. ఇటలీ నౌకాబలం మిత్రరాజ్యవశమవడంవల్ల, పసిఫిక్‌లో నౌకాబలాన్ని పెంపొందించవచ్చు. సాల్మోవా, లే, ల విజయంతోనే సంతృప్తి చెందరాదు. లార్డ్ మౌంట్ బాటన్ నియామకం, బర్మాపైదాడికి దారితీస్తుందని అందరూ ఆశించారు. కాని ఇప్పుడువచ్చేవార్తలు, భూమిపైన (బర్మాగుండా) దాడి సల్పక అక్కడక్కడ విమాన, నౌకాబలాలతో దెబ్బలు తీస్తారని.ఈ ధోరణి వల్ల యుద్ధం పొడిగించబడుతుంది. భారత దేశపరిస్థితులు మరీవిషమించుతాయి.

చైనాకు సందిసూచనలుచేసి దానిని మిత్రరాజ్యాల నుండి విడదీయాలని జపాను ప్రయత్నించిందంటే కారణం ఏమిటి ?

మిత్రరాజ్యాలు చేసే కాల విలంబనాన్ని అదునుగా తీసుకొని,ఒంటరిగా పోరాడుతున్న చీనాను బుట్టలో వేద్దామనే. దానికి చీనా లొంగనిమాటనిజమే కాని,ఆలస్యం చేసినకొలదీ పరిస్థితులు ఎలా విషమించ వచ్చో, ఇది తెలియజేస్తోంది.భారత ప్రతిష్ఠంభనను తొలగించి, భారత ప్రజాసహకారంతో బర్మాపై దండయాత్ర సాగించి, చైనాకు సహాయం చేయాలనే వాంఛ, దినదినానికి ఎక్కువౌతోంది. దానిని మిత్రరాజ్యాలు త్రోసిపుచ్చలేవు. 20—9—43

— తుమ్మల వెంకటరామయ్య

(2వ పేజీతరువాయి)ఇవ్వాదులు, లేబరుపార్టీ నాయకులు, చేస్తూవచ్చిన ప్రయత్నాలన్నీ కుప్పకూలినట్లు కూలి ఊరుకున్నాయి. బ్రిటిష్ కార్మికులు భారతీయులతో చేతులు కలిపి, ప్రపంచ ప్రజావిముక్తికై ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తున్నారు.

మన దేశంలోనో ?

ఈవిధంగా బ్రిటిష్ కార్మికవర్గం, ప్రపంచ ప్రజాసామాన్యం, మన జాతీయ వాంఛపట్ల పట్టుదలతో పనిచేస్తూంటే, మన దేశంలో పరిస్థితులెలాఉన్నాయి? బెంగాల్‌రాష్ట్రం స్మశానవాటిక అవుతోంది. రాయలసీమ—మలబార్ ప్రజలు "అన్నమో రామచంద్రా" అని అలమటిస్తున్నారు. ఆహారసమస్యను పరిష్కరించడానికి నిరంకుశాధికారవర్గం ప్రజాసహకారాన్ని నిరాకరిస్తోంది. మద్రాసుప్రభుత్వం పేరుకు మాత్రం ఒక అనధికార ఆహారకమిటీని నియమించింది. జైళ్ళలో నిస్సహాయులుగా బంధించబడియున్న ఫాసిస్టు వ్యతిరేక రాజకీయఖైదీలను విడుదలచేయడంలేదు. జపాన్‌ఫాసిస్టులు ప్రజలపై గావించిన చిత్రవధలను గురించి పత్రికలలో ప్రచురించకూడదంటూ ఇండియా ప్రభుత్వం ఈ మధ్య "లోకయుద్ధ" (హిందీ) పత్రికకు తెలియజేసిందంటే, దేశరక్షణకై ప్రజాసమీకరణ పట్ల ప్రభుత్వానికి ఎంతభయం, అవిశ్వాసం, ఉందో తెలుసుకోవచ్చు.

ఇట్టి పరిస్థితులనుండి దేశాన్ని రక్షించడానికి మన దేశభక్తులేమి చేస్తున్నారు ? బెంగాల్- రాయలసీమ ప్రజల సహాయార్థం విరివిగా విరాళాలు వసూలుచేసి పంపుతూన్న మాట నిజమే. కాని, అంతమాత్రంచేత ఆహార సంక్షోభం తొలగదు. కాంగ్రెసువాదులు-హిందూమహాసభవారు-ముస్లింలీగు-కమ్యూనిస్టుపార్టీ, కలిసి ఆహారసమస్యపై ప్రజలందరినీ సమీకరించాలి. అప్పుడే సామ్రాజ్యవాదుల పాలనీని ఓడించగల్గుతాం. కాని, దేశభక్తులు ఈ యదార్థాన్ని పూర్తిగా గ్రహించినట్లు కనపడదు. బయటఉన్న కాంగ్రెసువాదులు యీ సమస్యపై ప్రజలకు నాయకత్వం వహించి పనిచేయడంలేదు. హి.దుమహాసభవారు యితరపార్టీలతో కలియక ప్రత్యేక నిధులు వసూలుచేసి పంపుతున్నారు. అవలసుబడిని ఉపయోగించుకొని బెంగాలులో లీగ్ మంత్రివర్గాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. ముస్లింలీగ్ నాయకులు కేవలం తీర్మానంతోను, స్టేట్‌మెంట్లతోను, సంతృప్తిపడి, ప్రజా సమీకరణకై ముందుకు రావడంలేదు. మరొకవైపు, బెంగాల్ ముస్లింలీగ్ మంత్రివర్గం తిండిదొంగల విషయంలో చూపుతూన్న అసమర్థతనూ, రాష్ట్రంలో వివిధ పార్టీల మధ్య వ్యాపించిన చీలికలనూ, అవకాశంగా తీసుకొని ఆ మంత్రివర్గాన్ని రద్దుచేసి, ఎడ్వైజర్ల పరిపాలనను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూంది.

ఈ పరిస్థితులలో, వివిధ జాతీయ సంస్థలకు చెందిన దేశభక్తులు ఐక్యతతో కలిసి పనిచేయవద్దా ? దేశం కరువువల్ల దగ్ధమౌతూంటే, ప్రజలకు తిండి సంపాదించిపెట్టడం తమ మొదటి కర్తవ్యంగా పరిగణించవద్దా ? ఈ మహా ప్రళయంలో, పార్టీ వైషమ్యాలకు ప్రాధాన్యత యివ్వడం న్యాయమేనా ? బ్రిటిష్ కార్మికవర్గం ఐక్యతద్వారా సాధించిన విజయాలగుణపాఠం మన దేశభక్తుల్ని కొంచెమైనా కదలించవద్దా ?

20—9—1943

రాజకీయఖైదీల కష్టాలు

కర్నూలుజిల్లా విద్యార్థిసంఘ ఆర్గనైజరు గుర్రం వెంకటరెడ్డిగారిలా రాస్తున్నారు:

అల్లీపురం జైలులో సుమారు 1500 రాజకీయఖైదీలున్నారు. వీరందరికి సరియైన వైద్యసహాయం లేదనే చెప్పాలి. వ్యాధికి తగినమందులు ఆసుపత్రిలో బహుతక్కువ. ఏకొద్దిగనో, గొప్పగనో వుండినా, రోగులకు అందుటలేదు. ఇచ్చే మందులు వ్యాధిని పోగొట్టుటలేదు. నల్లులు, చీరపేలు, ఈగలు, దోమలు, ఈ నాలుగురకాల "జంతువులు" రక్తహీనులు, వ్యాధిగ్రస్తులు, అయిన రాజకీయఖైదీలలోవున్న కాస్తశక్తిని పీల్చుకుతిని తెగబలుస్తున్నాయి.

అందుకనే బాధితులగు ఖైదీలు, తమతమ బ్లాకులలోనే వుండి, ఎంతబాధనైనా అనుభవిస్తామంటారు. మందపుగు తేదాక్టరుమందిపడతాడు. రాజకీయ ఖైదీలలో 25 పౌనులు మొదలుకొని 40 పౌనులు వరకు తగ్గిన వారున్నారు.

ఇక బ్లాకులలోకూడా ఏమూలచూచినా, లెక్కకు మించిన నల్లులు వేనకువేలు చీరపేళ్లు గుడ్డలలో, కంబళ్ళలో, వీరవిహారం చేస్తుంటాయి. ఇందువలన చాలమందికిరాత్రులలో ఒక్క కునుకైనా రావటంలేదు. ఎప్పుడుచూచినా పోరుగాలి, దానివలన దగ్గు-పడిసెము, జ్వరము వస్తుంటాయి: తగిన చికిత్సలేదు.

పాయిఖానాలు చూస్తే, మిక్కిలి హేయంగా, అసహ్యంగా, ఈగలమయంగా వున్నాయి. ప్రభుత్వము వెంటనే అల్లీపురం జైలుకు చాలినంత వైద్యసహాయంచేస్తేనే తప్ప ఖైదీలు చాల కష్టపడటమేకాకుండా, మృత్యువాతకూడా పడవలసిన పరిస్తితులేర్పడుతాయి. వ్యాధులు రాకముందే తగుజాగ్రత్త తీసికోవడంమంచిది.

* * *

పుస్తకపరిచయం.

రైతు సమస్యలు

(మొదటిభాగం)

★

ప్రచురణ: ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం. బెజవాడ.

190 పేజీలు; వెల రు. 1—8—0.

★

రైతుసంఘాల్లో పనిచేసేవర్కర్లకు ఇది ఒక మార్గదర్శిగా పనిజేయగలదు. రైతులకు సంబంధించిన ప్రధానమైన సమస్యలన్నిటిపై యింత సమగ్రమైన సమాచారాన్ని యిచ్చే పుస్తకం తెలుగులో ఇంతవరకెన్నడూ ప్రచురించబడలేదు.

కేవలం ప్రభుత్వ చట్టాల గూర్చి వ్రాయబడడమేగాక, రైతు ఉద్యమాన్ని నేటి పరిస్థితులలో యెలా అభివృద్ధిచేయాలో ఆవిషయాలుగూడ ఇందులో చెప్పబడ్డాయి.

యీ పుస్తకం ఆంధ్రరాష్ట్రంలో రైతు ఉద్యమాన్ని పెంపొందించడానికి యెంతేని తోడ్పడుతుందనడానికి సందేహం లేదు. రైతువర్కర్లందరిదగ్గర వుండవలసిన పుస్తకం యిది.

దేశభక్తుల లేఖలు

"ప్రజాశక్తి" సంపాదకునకు —

ఆర్యా,

గత ఆగస్టు సంక్షోభములో స్వరాజ్యము వచ్చునని నేను అందులో పాల్గొని జైలుకు వెళ్ళాను. ఆహారసమస్యతోబాధపడుచున్న ప్రజలకు నేనెట్టిసహాయంచేయలేక, జైలులోకూర్చున్నాను. విడుదల అవటంతోటే, కమ్యూనిస్టుపార్టీ, "ప్రజాశక్తి," చేస్తున్న సేవనుచూచి, సిగ్గుపడ్డాను. మీపార్టీ పాలసీ, కార్యక్రమం నన్నెంతో ఆకర్షించాయి. విధ్వంసక చర్యలు మాని, నిరుత్సాహమునువీడి, దేశభక్తులందరు మీవైపుకు తప్పకవస్తారు. జాతీయైక్యత తప్ప దేశరక్షణకు వేరేమార్గంలేదు. జాతీయైక్యతకు కృషిచేస్తున్న, అచ్చమైన జాతీయ పత్రిక, "ప్రజాశక్తి" కి నాఅభివందనాలు.

పెనుగొండ, (ప.గోదావరి) 10—9—43

మీ సోదరి
దేగల వెంకటరత్నమ్మ

[వెంకటరత్నమ్మగారూ, ఈమెభర్త సూర్యనారాయణగారూ, పశ్చిమగోదావరిజిల్లా యందలి తణుకు తాలూకాలో కాంగ్రెసు ప్రచారకులు. గత సంవత్సరపు ఆగస్టు ఘటనలవల్ల వీరు ఉభయులు ఆవేశపూరితులై, ప్రభుత్వోద్యోగులను రాజీనామాలీయ వలసిందని హెచ్చరించారు. సూర్యనారాయణగారికి 1 సంవత్సరం కఠినశిక్ష విధించబడి, యిప్పుడు జైలులో ఉన్నారు. వెంకటరత్నమ్మగారికి జనవరి (1943) లో 6 నెలల విడిఖైదు విధించబడి, యిటీవలనే విడుదల అయి వచ్చారు. ఇప్పుడు వీరు మహిళాసంఘాలలో ప్రచారం చేస్తున్నారు. సం.]

అధికాహారోత్పత్తికి రైతులు ముందుకొస్తున్నారు

హైదరాబాద్ సంస్థానానికి చెందిన షర్కీతాలూకా భూములు అతినిస్సారమైనవి. కారణం, భూములకు సరియైన ఎరువులు వేయు పద్ధతి రైతులకు తెలియదు. ఆ తాలూకా ఆంధ్రమహాసభ కార్యకర్తలు అధికాహారోత్పత్తికై రైతులు నిర్వహించవలసిన కర్తవ్యాన్నిగురించి తెల్పుతూ ఇటీవల ఏదులాబాద, బండరావిరాల, పిలాయపల్లి, వెనికిరాల, బీబీనగరం, బొల్లెపల్లి, యెర్రంబెల్లి, బండకింది గూడెం, సోమారం, మందాపురం, ఏదుల్లిగూడెం. గ్రామాలలో ప్రచారంచేశారు. తరీ భూములకు (మాగాణి) వేరుసెనగపిండిని, కుస్కీభూములకు (మెట్ట) గ్రామాలలో లభించు ఎరువులను, ఉపయోగించి, దేశాన్ని కరువుబాధనుండి రక్షించుటలో తమ విధిని నెరవేర్చవలసిందని ప్రబోధించారు. ఈ ప్రచారఫలితంగా, బొల్లెపల్లి రైతులు సుమారు 100 వేరుసెనగపిండి బస్తాలు తెప్పించి, వరిచేలలో వేసినారు. ఇతర గ్రామాలవారు కూడా వేయుట కంగీకరించారు.

ప్రచారసందర్భంలో, యీక్రిందియిబ్బందులను తొలగించుటకు సంస్థాన ప్రభుత్వంవారు చర్య గైకొనాలని రైతులు తెలియజేశారు.

1. గ్రామాలలో పంటచెరువులు ఉన్నప్పటికీ, నీటి కాలువలు విశాలముగా లేనందున చాలినంతనీరు చెరువులకు వచ్చుటలేదు. ఈ విధంగా ఒకవైపు రైతులకు, మరొకవైపు ప్రభుత్వానికి, నష్టం కలుగుతోంది. ఉదా: ఏదులాబాదు చెరువుకు మూసా నదినుండి కాలువ ఉన్నప్పటికీ, కాలువ విశాలంగా లేనందున, ఆయకట్టులోని 1000 యకరాలలో అధికభాగం ప్రతిసంవత్సరంసాగుచేయకుండా ఉంచవలసి వస్తోంది.

2. వెన్కిరాల జాగీరులో పరిసర ప్రాంతాలకంటె అధిక శిస్తులు వసూలు చేయబడుతున్నాయి.

3. కొన్ని గ్రామాలలో ప్రజలకు తిండి సరిగా లభించక కలరా ఆరంభమైనది.

జమీందార్ల ఆటంకాలు

తిరువూరుతాలూకా ఆటగొలనుపేటలో (కృష్ణాజిల్లా), పంగిడిచెరువుక్రింద సుమారు 40 యకరాల భూమి సాగు అవుతోంది. సుమారు 30 సంవత్సరాలుగా ఆభూమిని రైతులుఒకరివద్దనుంచి ఒకరుకొనుట, అమ్ముట జరుగుచున్ననూ, ఈయేడు జమీందార్లు యకరం 1 కి రు. 150 నజరానా యిస్తేనే నీళ్ళు యిస్తామని తూములు బిగించివేశారు. కొందరివద్ద నజరానా వసూలు చేస్తున్నారు. మిగతా భూములకు 3 సంవత్సరాలుగా పంట లేనందున, రైతులు బకాయి పడ్డారు. సదరు బకాయిని ఈయేడు చెల్లిస్తేనేగాని నీటిని యివ్వమని పట్టుదలవహించారు. ఆ గ్రామానికే చెందిన ఎర్రచెరువులో ఎక్కువగా ఉన్న నీరు ఒక అలుగుగుండా తమ్మిలేరులో పడుతుంది. అది ఆంధ్రులు ఆ అలుగుకు అడ్డంగా కట్టపోసుకొని, సుమారు 40 యకరాల స్వంత మెరక భూములను పల్లంక్రింద వరవకట్టుకొని 8 సంవత్సరాలుగా పంట పండించుకొంటున్నారు. ఈ సంవత్సరం జమీందార్లు కట్టను తెగగొట్టించి, 40 యకరాల భూమి సాగుకాకుండా చేశారు. ఇట్టి ఆటంకాలవల్ల అధికాహారోత్పత్తికై ఉత్సాహంగా ముందుకొచ్చే రైతుల్ని నిరుత్సాహపరచడమే గాకుండా, ఆహార సంక్షోభం యెక్కువౌతుందనే విషయం జమీందార్లు గుర్తించాలి.

అధికోత్పత్తి పేరుతో....

కొవ్వూరు తాలూకాలో (ప. గోదావరి), పెండ్యాల గ్రామ సరిహద్దులో బంజరుగా పడివున్న 500 యకరాల లంకను అధికోత్పత్తికై సాగుచేసే నిమిత్తం పేదరైతులు-కూలీలుప్రభుత్వానికి మహజరు పెట్టుకున్నారు. కాని, తామే ఆ బంజరును సాగుచేయిస్తామంటూ, ఎలమర్రు జమీందారుగారు అక్కడక్కడ దున్నించి అధికోత్పత్తి పేరుతో అధికలాభాన్ని పొందాలని యత్నిస్తున్నారు. ఇంతేకాదు. పశువులు రివాజుగా వెళ్ళి నీరు త్రాగే పుంతదారిని సహితం దున్నించి, అడ్డంగా కంచెవేశారు. రైతులకు-కూలీలకు యీవిధంగా జరిగే అన్యాయాలను అరికట్టవలసిందని రైతుసంఘంవారు ఆందోళన చేస్తున్నారు.

ప్రబోధం

కమ్యూనిస్టుపార్టీ, తదితర ప్రజాసంస్థల, ఆధ్వర్యాన వివిధప్రచారక పద్ధతులద్వారా రాజకీయప్రబోధం ఎంత చురుకుగా సాగుతూందో, దీనిఫలితంగా ప్రజాసామాన్యంలో వివిధసమస్యలపై విజ్ఞానం ఎలా వృద్ధి అవుతూందో, ఈనాడు ఆంధ్రదేశంలో నిత్యానుభవం.

గన్నవరం, తాలూకా, అయిలూరు గ్రామంలో ఈ నెల 4 వ తేదీని అయినపూరు దళం "కష్టజీవి" అనే బుర్రకథ చెప్పింది. మరునాడు ఉదయం ఈ దళం గ్రామమంతా తిరిగి రాయలసీమ నిధికి, తాలూకా రైతు సంఘానికి విరాళాలు వసూలుచేసింది.

కృష్ణాజిల్లా వైజ్ఞానికదళం గతమాసం 20 మొదలు 24 తేదీ వరకు గుడివాడ తాలూకాలో జమీదింటకుర్రు, కుదుమద్దాలి, గొల్వేపల్లి, యలమర్రుగ్రామాల్లో బుర్రకథలు చెప్పింది. ఈ గ్రామాల్లో వరుసగా 800, 3000, 3500, 2700 మంది ప్రజలు ఈకథలను విన్నారు. బుర్రకథలేకాక, విచిత్రవేషాలు కూడా వేసి, ప్రచారం జరిపారు. రాయలసీమనిధికి, పార్టీ నిధికి విరాళాలు వసూలుచేశారు. గుంటూరు జిల్లా తాడికొండలో ఈ నెల మూడవ తేదీని బుర్రకథ, "అన్నాచెల్లెలు" సంవాదం చెప్పబడ్డాయి. చుట్టూ 10 గ్రామాలనుండి, 5000 మంది ప్రజలు వచ్చారు. వీరికి నేటి దేశ పరిస్థితులు, ప్రజల కర్తవ్యం, ఎంతో స్పష్టంగా తెలియ జేశారు. తుళ్ళూరుగ్రామంలో యీనెల 6 వ తేదీని పల్నాటివీరులకొలుపుకు ప్రజలు వివిధగ్రామాలనుండి విరివిగా వచ్చిన సందర్భమున బుర్రకథ, మొదలయినవి ఏర్పాటుచేశారు. షుమారు 4000 మంది ప్రజలీ ప్రబోధాలు విన్నారు.

నెల్లూరుజిల్లా, సూళ్లూరుపేట తాలూకాలో 29-8-43 నుండి 3-9-43 వరకు కమ్యూనిస్టుపార్టీ, రైతుసంఘం, యాజమాన్యాన నిన్నమాల, నాయుడుపేట, మన్నారు, పోలూరు గ్రామాల్లో వైజ్ఞానిక ప్రచారం జరిగింది. దానితోపాటు బహిరంగసభలుకూడా జరిపారు

* * *

ఖర్చులో నాలుగోవంతురైతుల్ది

ఏలూరు తాలూకాలోని కొణికి గ్రామానికి కాలువ నిమిత్తంఇది వరకే ప్రభుత్వం కొంత భూమిని ఎక్వైరుచేసింది. కాని, కాలువ ఇంతవరకు తవ్వించలేదు. ఇందువల్ల ప్రస్తుతం 1300 యకరాలు ఆలస్యంగా సేద్యమగుటవల్ల, వెంటనే బుడమేటిముంపు వచ్చుటవల్ల, ప్రభుత్వం 300 యకరాలకు రెమిషన్ యివ్వవలసివస్తోంది. అనగా 4000 బస్తాల పంట పూర్తిగా నష్టం అవుతోంది. మిగతా 1000 యకరాలు ఆలస్యంగా ఊడ్చుట వల్ల యకరం 1 కి 4 బస్తాల చొప్పున నష్టం వస్తోంది. ఇదిగాక, ప్రస్తుతంబీడుగా పడివున్న 500 యకరాలభూమినిసాగుకుతెస్తే, అందులో 6000 బస్తాల ధాన్యం అదనంగా పండుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం కాలువను తవ్వించుటకుపని ప్రారంభించవలసినదని, ఖర్చులలో నాలుగోవంతు రైతులు భరించుటకు సిద్ధంగా ఉన్నారని, తాలూకా రైతుసంఘ ఆర్గనైజరు తెలియజేస్తున్నారు.

Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet - Bezwada.

END OF ISSUE